
www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
పెద్దపల్లి
ఆదివారం ▪ 20-8-2017



20

సంక్షేమాభివృద్ధికి పెద్దపీట



మాట్లాడుతున్న పద్మాదేవేందర్‌రెడ్డి

- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ప్రశంసలు
- వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా
- అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
- ఆదివరహస్వామి ఆలయం సందర్శన
- విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

◆ కమాన్‌పూర్

8లో

ఆదివారం sundy

ప్రత్యేకం SPECIAL

కోలాటంపై..క్రేజ్



- బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ
- పలు ప్రముఖ ఆలయాల్లో ప్రదర్శనలు
- గ్రూపులుగా ఏర్పడిన మహిళా బృందాలు
- రేగడిమద్దికుంటలో అత్యధిక గ్రూపులు
- ఖర్చుకు వెరవకుండ నేర్చుకుంటున్న మహిళలు

కోలాటంపై మహిళల్లో ఆసక్తి పెరిగింది... సుల్తానాబాద్‌లో శ్రీ వేణుగోపాలస్వామి కోలాట బృందం మొదట ఏర్పటైంది... ఈ బృందం మూడేళ్లుగా పలు ఆలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు... ప్రముఖ ఆలయాల్లో సైతం వీరి కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది... వీరిని చూసి ఆకర్షితులైన పలువురు కోలాట బృందాలుగా ఏర్పడ్డారు. నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు... ఒక్కో గ్రూపులో 24 మంది శిక్షణ పొందుతున్నారు. శిక్షణ సమయంలో సుమారు మూడు వేల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. గ్రామదేవతకు బోనం సమర్పించి తొలి ప్రదర్శనను వైభవంగా నిర్వహిస్తున్నారు.

◆ సుల్తానాబాద్

మధ్య పేజీల్లో

డీఈఓను అడ్డుకున్న విద్యార్థులు

- బ్రాహ్మణపల్లి పాఠశాలలో ఉద్రిక్తం
- స్కూల్ తెరిపించాలని జడ్జీతో గ్రామస్తుల మొర

◆ పెద్దపల్లి రూరల్

8



డీఈవో వాహనంను అడ్డుకుంటున్న విద్యార్థులు, గ్రామస్థులు

సహకార ఎన్నికలపై డైలమా



- మరో ఆరు మాసాల్లో ముగియనున్న పదవీ కాలం
- ఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా?
- ఇప్పటికి పట్టించుకోని ప్రభుత్వం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు మాసాల్లో ముగియనుంది. . 2013లో సహకార సంఘాలకు, అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ఆరు మాసాల నుంచే కసరత్తు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. ఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనే విషయమై డైలమ నెలకొంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఆగస్టులో ముగియ నుండడంతో రెండు మాసాల నుంచి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. అంతకంటే ముందే జరగాల్సిన సహకార సంఘాల ఎన్నికలకు సన్నాహాలు చేయక పోవడం గమనార్హం.

◆ ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి

6

కార్మికుల జీతాలు 21 శాతం పెంపు

- 1వ కేటగిరీకి కనీస పెరుగుదల రూ. 5,143.98
- గ్రేడ్ ఏకు రూ. 9,352.15
- 2016 జూలై 1 నుంచి అమలు

◆ గోదావరిఖని

9లో

వర్షం.. హర్షం...

- అల్పపీడన ద్రోణితో జిల్లాలో ముసురు
- పారుతున్న హుస్సేనిమియా వాగు

20

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి


ఎంపీ కవిత చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫొటోగ్రాఫర్ శ్రీధర్

జగిత్యాల టౌన్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జగిత్యాలకు చెందిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పిట్టల శ్రీధర్ ద్వితీయ బహుమతి దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో మురికి కాలువ నీటితో మొహం కడుక్కుంటున్న భిక్షగాడు ఫొటో ప్రదర్శించాడు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిజామాబాద్ ఎంపీ కవిత చేతులమీదుగా బహుమతి అందుకున్నాడు. సమాచార శాఖ వారు నిర్వహించిన పోటీల్లో కూడా శ్రీధర్‌కు కన్సోలేషన్ బహుమతి లభించగా, అల్లం నారాయణ, కమిషనర్ నవీన్ మిట్టల్ చేతులమీదుగా బహుమతి అందుకున్నాడు.


అల్లం నారాయణ, నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా కన్సోలేషన్ బహుమతి


బహుమతికి ఎంపికైన ఫొటో

జిల్లా కీర్తి చంద్రికలకు

అద్దం పట్టిన కరీణ్ణగర ప్రశస్తిః

● కవి, రచయిత డాక్టర్ తత్వాది



నాకు నచ్చిన పుస్తకం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్ : సాహిత్యాభిరుచితో పాటు అభినివేశం గల డాక్టర్ తత్వాది ప్రమోద్‌కుమార్ చొప్పదండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను పొందారు. హైదరాబాద్ స్టేట్ తెలుగు - కన్నడ కథలు తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశారు. మాట్లాడే చెట్టు పేరుతో నానీల కవితా సంపుటిని ప్రచురించారు. కన్నడ భాష నుంచి తెలుగులోకి కథలను అనువదించారు. ఎన్నో సాహిత్య సమావేశాల్లో కవితా గోష్టుల్లో పాల్గొని విస్తృతోపన్యాసాలు, కవితా పఠనాలు చేశారు. తనకు నచ్చిన పుస్తకం శ్రీభాష్యం విజయసారధి రాసిన కరీణ్ణగర జిల్లా ప్రశస్తిః అంటూ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు.

కరీంనగర్‌కు చెందిన శ్రీభాష్యం విజయసారధి సంస్కృతాంధ్ర ఉర్దూ భాషల్లో గొప్ప పండితులు. ఆయనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాదుల్లో జ్యోతిషవాస్తు ఆగమ శాస్త్రాల్లో అపార ప్రజ్ఞ ఉంది. మందాకిని, భారతభారతి, మనోరమ, ప్రవీణ భారతమ్ వంటి శతాధిక సంస్కృత కావ్యాలు రాసిన ఆయన కరీణ్ణగర జిల్లా ప్రశస్థిః అంటూ ఉమ్మడి జిల్లా గురించి రాసిన పుస్తకం ఎంతో బాగుంది. సంస్కృత భాషలోనే ఉన్నా తెలుగులిపితో సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా గానానికి అనుకూలంగా ఉంది. 2008లో దీన్ని శాతవాహన కళోత్సవాల్లో అప్పటి కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో శాతవాహన చక్రవర్తుల శౌర్య పరాక్రమాలను, కళా సాహిత్య అంశాలను, ఆ కాలం నాటి విశేషాలను తెలియజేశారు. కోటిలింగాల, ధూళికట్ట, నగునూరు, పెద్ద బొంకూరు వంటి చారిత్రక స్థలాల ప్రస్తావన కూడా ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన బొగ్గు గనులు, విద్యుదుత్పత్తి కేంద్రాల విషయం ఉంది. శ్రీరాంసాగర్, మానేరు నీరు ద్వారా పండే వ్యవసాయ వికాసం ఉంది. దేశ వ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన జిల్లా వాసుల వల్ల మన గౌరవ మర్యాదలు పెరిగినాయని, వారంతా కరీంనగర్ సంపద అంటారు కవి. వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు, కొత్తకొండ, నంబులాద్రి, తదితర ఆధ్యాత్మిక కేంద్రాలైన ఆలయాలను తన కవితామతల్లి స్పృశించింది. అనుష్టువ్, శార్దూల, వంశస్థ తదితర వృత్తాలతో అలవోకగా సులభంగా భావావిష్కరణ చేశారు. కలెక్టర్ పదాన్ని గొప్ప సమాహృత్‌గా, బొగ్గు గనులను కాలకార్త స్వరాకర గుహ అని, ఇండస్ట్రీ పదాన్ని ఇంద్రశ్రియః అని, వకీల్ పదాని వాక్కీలాః అని సంస్కృతీకరించడం కవి ప్రతిభకు నిదర్శనం. జిల్లా ప్రశస్తి, కీర్తి చంద్రికలకు అద్దం పడుతున్న ఈ పుస్తకం అందరు చదువగలిగిందే.



కరీణ్ణగర జిల్లా ప్రశస్తిః పుస్తకం

కనువిందు చేస్తున్న 'బొమ్మలమ్మ' గుట్ట



● అందాలను ఆస్వాదిస్తున్న సందర్శకులు ● పచ్చదనంతో అలరారుతున్న చారిత్రక క్షేత్రం


గుట్టపై కొలువుదీరిన విగ్రహాలు


ఏ కాలంలోనూ ఎండిపోకుండా ఉండే ధర్మగుండం

గంగాధర : బొమ్మలమ్మ గుట్ట.. తొలి కంద పద్యానికి నిలయం.. జైనుల చరిత్రను చాటే శిలా సంపద.. గంగాధర మండలం కురిక్యాల, కొండన్నపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న ఈ గుట్ట ప్రస్తుతం పచ్చదనంతో చూపరులకు కనువిందు చేస్తోంది. క్రీ.శ 946 లో జైనుల చారిత్రక ఆధారాలు, ఆనవాళ్లను తెలిపే అనేక కళా ఖండాలు బొమ్మలమ్మ గుట్టపై ఉన్నాయి. చాళుక్య రాజు అరకేసరి ఆస్థాన కవి, పంప మహాకవి సోదరుడైన జైన వల్లభుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల శాసనాలను గుట్టపై చెక్కించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆనాడు బొమ్మలమ్మ గుట్టపై చెక్కిన శాసనాలే తెలుగుతో తొలి కంద పద్యాలని చరిత్రకారులు తేల్చారు. నాడు చెక్కిన శాసనాలు నేటికి శిలలపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ శాసనాలతోపాటు వేములవాడ చాళుక్యరాజు ప్రోత్సాహంతో ఇక్కడ జైనవల్లభుడు గండశిలపై జైన యక్షిణి, భరత, బాహుబలి, జైనమత స్థాపకుడు వృషభ దేవుడి విగ్రహాలు చెక్కాడు. ఈ గుట్టపై ఉద్యాన వనం, క్షేత్రం ఉన్న ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వేములవాడకు సొరంగ మార్గం ఉన్నట్టు పూర్వీకులు చెబుతారు. కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిని ఆనుకుని కొద్ది దూరంలో విశాలమైన బొమ్మలమ్మ గుట్ట కనువిందు చేస్తూ కనిపిస్తుంది. జైనవల్లభుడు తమ ఉనికి నిచాటుకోవడానికి గండ శిలలపై యక్షిణి, భరత, బహుబలి, జైనమత స్థాపకుడు వృషభ దేవుడి విగ్రహాలు చెక్కడం వల్ల బొమ్మలమ్మ గుట్టగా పిలుస్తారు..

● పెరిగిన సందర్శకుల తాకిడి...

పచ్చదనం పరుచుకుని చూడముచ్చటగా కనువిందు చేస్తున్న బొమ్మలమ్మ గుట్టకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆహ్లాదాన్ని కలిగించేలా పచ్చని చెట్లతో అలరారుతున్న గుట్టపై ఉన్న శిలా సంపద, శాసనాలు, శిలలపై చెక్కిన బొమ్మలమ్మ, భరత, బాహుబలి, యక్షిణి చిత్రాలు, చూడ ముచ్చటగా ఉన్న అందాలు సందర్శకులకు ఆకట్టుకుంటున్నాయి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ గుట్టను అభి వృద్ధి చేయాలని అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

13 వ ఆర్థిక సంఘం నిధుల క్రింద 10 లక్షల రూపాయలను కేటాయించారు. దీంతో గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గం కొంత దూరం పూర్తి అయ్యిందే తప్పాపెద్దగా అభివృద్ధి జరిగింది లేదు. భావితరాలకు చారిత్రక నేపథ్యాన్ని అందించే బొమ్మలమ్మ గుట్టను ప్రభు త్వం పర్యాటక క్షేత్రంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


గుట్టపై నుండి తిలకిస్తే కనిపిస్తున్న పచ్చదనం పరుచుకున్న అందాలు


మెట్లపై నుంచి దిగి వెళ్తున్న సందర్శకులు

కేశోరాం ఎన్నికల బరి నుంచి ముగ్గురు ఉపసంహరణ

● అధ్యక్ష పదవికి బరిలో ఇద్దరు అభ్యర్థులు

పాలకుర్తి : బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ పర్మినెంట్ కార్మిక సంఘానికి ఈ నెల 24న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు శనివారం ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన సూర సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మడిపెల్లి రాజమొగిలి, మాదాసు రాజ్‌కుమార్ పోటీ నుంచి విరమించుకున్నట్టు ఎన్నికల అధికారి అంబాల పూర్ణచందర్ తెలిపారు. ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి బయ్యపు మనోహర్ రెడ్డి, బీజేపీ నాయకుడు కౌశిక హరి బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి తోడేటి రవికుమార్, ముల్కాళ్ల కొమురయ్య బరిలో ఉన్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 24న జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కంపెనీ ఆవరణలో ఉదయం 5.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ విజేందర్ తెలిపారు.

ఈ-లర్నింగ్‌తో కార్యాలయ పనులు వేగవంతం

● శిక్షణ తరగతుల చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్

పెద్దపల్లి కల్చరల్: ఈ లర్నింగ్‌తో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతం అవుతాయని శిక్షణ తరగతుల చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన రెండో రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో 75 శాతం పేపర్‌లెస్ లావాదేవీలు జరిగేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ విధానం ఆరు రాష్ట్రాల లో జరుగుతుందన్నారు మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దీన్ని అమలు పరుచనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌కుమార్, డీఈఓ వెంకటేశ్వర్‌రావు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన లేకనే నేరాలు

● సెప్టెంబర్ 9న మెగా లోక్ అదాలత్ ● సీనియర్ సివిల్ జడ్జీ పట్టాభిరామరావు



సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి పట్టాభిరామారావు

పెద్దపల్లి రూరల్ : చట్టాలపై అవగాహన లేకనే నేరాలు పెరుగుతున్నాయని సీనియర్ సివిల్ జడ్జీ పట్టాభిరామరావు అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం మండల న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు పట్టాభిరామారావు హాజరై మాట్లాడారు. చట్టాలు తెలిసిన వారు నేరాలు, ఘోరాలకు పాల్పడరన్నారు. అలాగే చట్ట పరిధిలో నడుచుకునే వారు జీవితంలో ఎవరికి భయపడనవసరం లేద న్నారు. అసైన్డ్ భూములను అనుభవించాలే గాని క్రయ, విక్రయాలు చేస్తే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందన్నారు. తమ కోర్టు పరిధిలో 60 శాతం భూతగాదా కేసులే ఉన్నాయన్నారు. భూములు కొనుగోలు చేసినప్పుడు రెవెన్యూ రికార్డులు పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తలెత్తుతాయన్నారు. సాదాబైనామాలతో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేందటే అవి చిత్తు కాగితాలతో సమానమన్నారు. ఉమ్మడి కుటుంబాలు లేక నేరాల సంఖ్య పెరుగుతుందన్నారు. పెద్దవాళ్ల యజమాయిషీ లేక ఇష్టారాజ్యంగా వ్యవహరించి చేడుతోవలు తొక్కుతున్నారని పేర్కొన్నారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జీ రాజేందర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నెలకు మూడు, నాలుగు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సమయం ఆదా అవడంతో పాటు ఉచితంగా న్యాయం దొరుకుందన్నారు. చేసే ప్రతి పనిలో చట్టం ఉంటుందని, దాని పరిధిలో మెదులుకోవాలని సూచించారు. ఎన్ని కోర్టులు, పోలీస్‌స్టేషన్లు పెరిగినా నేరాలు మాత్రం తగ్గడం లేదన్నారు. కోర్టుల్లో కేసులు పెరుకుపోవడంతో ప్రతి శని వారం లోకాదాలత్‌లు నిర్వహించి రాజీ కుదుర్చబడే కేసులను పరిష్కరిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 9న మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి అమాయకుల ప్రాణాలను బలి కొంటున్నారాన్నారు. సమాజంలో మార్పు కోసమే జరిమా నాతో పాటు జైలు శిక్షవిధిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తినప్పుడు పంచాయతీలు, రచ్చబండల వద్ద పరిష్కారం దొరక దని, కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఇందుకోసం కోర్టులో నాయధికారి సేవా సంస్థ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, అందులో సలహాలు సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షడు శ్రీపతి సత్తయ్య, తహసీల్దార్ అనుపమరావు, డీఈవో వెంకటేశ్వర్‌రావు, దూడం కనుకయ్య, మంచాల జ్యోతి పాల్గొన్నారు.

హరిత రక్షణ దళాలు ఏర్పాటు చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న డీపీఓ సుదర్శన్

ఓదెల : హరితహారంలో మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థాయికి తీసుకెళ్లాలని, గ్రామాల్లో మొక్కలను రక్షించేందుకు హరితరక్షణ దళాల ఏర్పాటులో ఎట్టి పరిస్థితిల్లో నిర్లక్ష్యం వహించవద్దని డీపీఓ సుదర్శన్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం హరితహారం అమలుపై ఫీల్డ్‌అసిస్టెంట్లు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని, మండలాన్ని టాప్‌స్థాయికి చేరేలా కృషి చేయాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలను వందశాతం పూర్తి చేయాలన్నారు. దీనితోపాటు మురికి నీరు ఉండకుండా, దోమలను నివారించవచ్చని తెలిపారు. ఈ సీజన్‌లో ప్రధాన శత్రువులు దోమలేనని, వీటి నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో 50 మందితో హరిత రక్షణ దళాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. అలాగే పలువురు ఎఫ్‌ఏలు మాట్లాడుతూ మూడు నెలల నుంచి కూలీలకు, ఐఎస్‌ఎల్ లబ్ధిదారులకు, ఇంకుడు గుంతలు నిర్మించిన వారికి నేటికి డబ్బులు రాలేదని తెలుపడంతో ఈ తప్పిదంపై పైస్థాయి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, ఈజీఎస్ ఏపీఓ శ్వేత, పీఆర్ ఏఈ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివాహిత అదృశ్యం

ఓదెల : మండలంలోని కనగర్తికి చెందిన సొన్నాయిటెంకం అక్షిత అనే వివాహిత అదృశ్యమైనట్లు తండ్రి ముత్యాల శ్రీనివాస్ పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. వివాహిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన సొన్నాయిటెంకం శ్రవణ్‌కుమార్‌తో వివాహం జరిపించడం జరిగిందని, కొన్నాళ్లకు కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తన కూతురు శుక్రవారం నుంచి కనబడటం లేదని, భర్త, మామపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

JAGTIAL MUNICIPALITY

"e" procurement Notice

NIT No. 1504/MCJ/E1/MGF/2017, Dt: 19-08-2017

No. of Works: (88) Works, Name of the work:- Construction of CC Roads, CC Drains, other General works in Jagtial Municipality Under Municipal General Funds

Total Estimate Value	: Rs. 242.02 Lakhs
Bid Document Downloading Start Date	: 21-08-2017 at 11:00 AM
Last Date & Time of Online submission of bids	: 06-09-2017 at 04:30 PM
Price Bid Opening date	: 07-09-2017 at 11:00 AM

Further details can be seen at "e"procurement www.eprocurement.gov.in

Sd/- Commissioner, Jagtial Municipality

నేడు ఉచిత బీఎండీ వైద్య పరీక్షలు

లక్ష్మీనగర్: గోదావరిఖని లక్ష్మీనగర్ గణేష్ ఆసుపత్రిలో ఆదివారం బోన్ మినరల్ డిన్సిటీ పరీక్షలు(బీఎండీ) నిర్వహిస్తున్నట్టు ఆసుపత్రి నిర్వాహకులు గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఎముకలు సులభంగా విరుగుట వంటి లక్షణాలు ఈ పరీక్ష ద్వారా ఎముకల సాంద్రతను ముందుగా గుర్తింవచ్చునని తెలిపారు. అలాగే ఎముకల వైద్య నిపుణలు జీ సుమన్‌బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సలహాలు, సూచనలు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్నివర్గాల ప్రజలు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రేపటి నుంచి స్వచ్ఛ పక్వాడా

గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని ఈ నెల 21, 22తేదీల్లో ఆర్‌జీ-1 ఏరియాలో నిర్వహిస్తున్నట్టు జీఎంవిజయపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిలో భాగంగా అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌లలో మొక్కల పంపిణీ, మొక్కలు నాటడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్టు జీఎం తెలిపారు. 22న గోదావరిఖనిలో ర్యాలీ, కమ్యూనిటీ హాల్‌లో ఈప్రాంతంలోని పాఠశాలల విద్యార్థులకు స్వచ్ఛ భారత్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు విజయపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. స్వచ్ఛ పక్వాడా విషయంలో మహిళలను చైతన్య పరచడం ద్వారా విజయవంతం చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అన్నివర్గాల ప్రజలు పాటుపంచుకుని విజయవంతం చేయాలని విజయపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం త్యాగరాజు, డీజీఎం(పర్సనల్ హనుమంతరావు, పీఎం శ్రీనివాస్, అధికారులు గంగాధర్, నవీన్, అభిలాష్, వీరారెడ్డి పాల్గొన్నారు.

జాతీయ సంఘాల నిరసన



కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెడుతున్న నాయకులు

గోదావరిఖని: సింగరేణిలో అక్రమ బదిలీలను ఖండిస్తూ జాతీయ సంఘాల నిరసనలు ఆర్‌జీ-1లో కొనసాగుతున్నాయి. శనివారం ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాపులో జాతీయ కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ యాజమాన్యం నియంతృత్వ ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. ఐడీ యాక్ట్ ప్రకారం అకారణంగా బదిలీ చేయవద్దని నిబంధన ఉన్నప్పటికీ అక్రమంగా బదిలీలు చేయడం ఎంత వరకు సమంజసమని సత్తయ్య ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటనే అక్రమ బదిలీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు యూసుఫోద్దీన్, వసంత్‌కుమార్, రాజలింగు, రాజేందర్, శ్రీనివాస్, కే శ్రీనివాస్, తిరుపతి, అల్లావుద్దీన్, సత్యానారాయణ, ప్రభుదాస్, రఫి, జగన్‌మోహన్, రాజు పాల్గొన్నారు.

'పోరాడి సాధించుకున్న వేతనాలు'



సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల జేఏసీ నాయకులు

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాల పెంపు పోరాడి సాధించుకున్నాని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటం ఫలితంగానే తొమ్మిది రోజులు సమ్మె, ఏఎల్‌సీ కార్యాలయంలో నిరసన, ముట్టడి నిర్వహించడం ద్వారానే సాధ్యమైందన్నారు. పెరిగిన వేతనాలు జనవరి 19, 2017 నుంచి అమలు చేస్తారని తెలిపారు. ఉల్లి మొగిలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు కే సురేష్, సతీష్, రాము, రవి, కుమారస్వామి, గురువయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఎంబీబీఎస్‌లకు దీటుగా వైద్యసేవలందించాలి

- ఆర్‌ఎంపీ, పీఎంపీ శిక్షణా తరగతులు ప్రారంభించిన ఆర్‌టీసీ చైర్మన్ సత్యనారాయణ



మాట్లాడుతున్న ఆర్‌టీసీ చైర్మన్ సత్యనారాయణ

కళ్యాణ్‌నగర్: ఎంబీబీఎస్‌లకు దీటుగా ఆర్‌ఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందించాలని ఆర్‌టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో శనివారం పెద్దపల్లి జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీల శిక్షణాతరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం లేకుంటే చనిపోతున్నారని, చిన్న, పెద్ద రోగమైనా దానికి చికిత్స చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఆర్‌ఎంపీలు వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు.

మారుమూల ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు వ్యవస్థ లేకుంటే అక్కడ వైద్యం కుంటుపడుతుందని, చాలా మంది వ్యవసాయ పనులు చేసుకుంటూ వైద్య వృత్తి చేస్తున్నారని, గ్రామాల్లో ఎంబీబీఎస్‌ల కొరత ఉందని, అక్కడ ఆర్‌పీఎంలు లేకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందన్నారు. వైద్యులు చికిత్స చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, రిస్కులకు వెళ్లి ఇబ్బందులకు గురి కావదని సూచించారు. శిక్షణ తీసుకునే వారికి పట్టుదల ఉండాలని, ఎక్కువ పుస్తకాలు చదివి ఎక్కువగా వైద్యం నేర్చుకొనే తపన ఆర్‌ఎంపీ, పీఎంపీల్లో ఉండాలని కోరారు.

వైద్య వృత్తి పవిత్రమైనదని, ఆర్‌ం ఎంపీలకు ఈ శిక్షణాతరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీల అధ్యక్షుడు సహజ రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను ఉపసంహరించుకునే విధంగా చూడాలని చైర్మన్ కరారు. దీనిపై మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అసోసియేషన్‌కు భూ మి కేటాయించాలని కోరగా చైర్మన్ సానుకూలంగా స్పం దించారు. అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలు చైర్మన్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ శిక్షణా తరగతుల్లో ఆర్‌ఎంపీ అసోసియేషన్ నాయకులు రాజేశం, భాస్కర్ యాదవ్, అజీజ్, సంజీవ్, శ్రీనివాసమూర్తి, టీఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్య శ్రీ, సుదర్శన్, వెంకటదాస్, సత్యానారాయణ, రమేష్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పీఎంపీ, ఆర్‌ఎంపీలు పాల్గొన్నారు.

మార్కెట్‌లో రైతులందరికి సౌకర్యాలు కల్పిస్తాం

- 'ఖని' కూరగాయల మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన 'సోమారపు'



కూరగాయల మార్కెట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

కోల్‌సిటీ: మార్కెట్‌కు వచ్చే రైతులందరికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మార్కెట్‌లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను శనివారం ఆర్‌టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాపారులు తమకు కేటాయించిన షాపులోకాకుండా ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయడం వల్ల పాత కూరగాయల మార్కెట్ మాదిరిగా తయారు కావడం పట్ల కార్పొరేషన్ అధికారుల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌లో ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజుల్లో రూ.1.5కోట్లతో అధునాతనమైన మార్కెట్‌ను నిర్మించామని, దూర ప్రాంతాల నుంచి చాలా మంది రైతులు ఇక్కడికి సరుకులు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని, దీం తో ఈ మార్కెట్ సరిపోవడం లేదని, ప్రజల అవసరాల నిమిత్తం తిలక్‌నగర్ ఏరియాలో మరో మార్కెట్‌ను నిర్మించడానికి కావాల్సిన స్థలం కోసం సింగరేణి యాజమాన్యంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ ఆకస్మిక తనిఖీలో చైర్మన్ వెంట కమిషనర్ జాన్‌శామ్‌సన్, ఎస్‌ఈ మల్లికార్జునుడు, ఈఈ మహేందర్, టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు తోట వేణు, తోట శ్రీనివాస్, బక్కి కిషన్, సింహాచలం రత్నాకర్, ధరణి జలపతి, పాతిపెల్లి ఎల్లయ్య, అజీం, నీరటి శ్రీనివాస్, దుండె మల్లేశ్, కుల్లా వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, నగునూరి రాజు, అనీల్‌యాదవ్, మేకల సదానందం, ఐలయ్య పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి

- 2ఏ గని మేనేజర్ గోషిక మల్లేశ

గోదావరిఖని: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని చికిత్స కన్నా నివారణే ప్రథమమని జీడీకే 2ఏ గని మేనేజర్ గోషిక మల్లేశ్ అన్నారు. శనివారం గని ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛపక్వాడా అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలంలో రోగాలు విజృంభిస్తాయని, వ్యాధులు వచ్చిన తరువాత చికిత్స పొందడం కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్మికులు గని లోపల, బయట పరిశుభ్రతను పాటించాలని కోరారు. 21న గనిలో జరిగే స్వచ్ఛపక్వాడా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గని రక్షణాధికారి లక్ష్మణ్‌రావు, అధికారులు వినాయక్, రవీందర్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంక్షేమాధికారి కిరణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, టీబీజీకేఎస్ నా యకులు దాసరి మొగిలి, మేజిక్ హరి పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

కళ్యాణ్‌నగర్: జ్ఞాపకాలను సజీవంగా ఉంచేదే ఫోటో గ్రఫీ అని, ఫోటోలతో పాత జ్ఞాపకాలను మరిచిపోలేనివని ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటో గ్రఫీ డే సందర్భంగా రామగుండం లయన్స్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం అశోక్‌నగర్‌లోని బాలికల హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. నేడు ఫోటో గ్రఫీలో ఎంతో మార్పు వచ్చిందని, రీలు నుంచి చిప్ సిస్టం వరకు నూతన పరిజ్ఞానంతో ఫోటో గ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కోల్‌బెల్ట్ ప్రాంత ఫోటో గ్రాఫర్లు ఉత్తమ చిత్రాలను తీశారని కొనియాడారు. సీనియర్ ఫోటో గ్రాఫర్లు దబ్బెట శంకర్, మొలుగూరి వెంకటేశ్‌లను శాలువ, జ్ఞాపికలతో సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, కార్పొరేటర్లు బాలసాని స్వప్న, వడ్లూరి రవి, జాలి రాజమణి, నాయకులు రత్నాకర్, బక్కి కిషన్, సారయ్య, గుండా వీరేశం, బంక రామస్వామి, రవీంద్రచారి, పొన్నం అజీం పాల్గొన్నారు. గోదావరిఖని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్‌లో ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుప్పాల కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ వ్యవస్థాపకుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఫోటో గ్రాఫర్లు దెబ్బట శంకర్, వీరుగౌడ్, మోత్కూర్ రవి, రమణ, సతీష్, కరుణాకర్, ప్రసాద్, శశి, శ్రీనివాస్, వెంకన్న, మల్లేశ్, సదానందం పాల్గొన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం పట్టణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, గూడూరి శ్యాంసుందర్, ఎండీ మహబూబ్, ఎదులాపురం సుధీర్‌బాబు పాల్గొన్నారు.



ఫొటోగ్రాఫర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

ఎన్‌టీపీసీలో...

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎన్‌టీపీసీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్‌టీపీసీ, రామగుండం, ఎఫ్‌సీఐ ఏరియా ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయిసేవా మందిర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బండారి ప్రవీణ్, శ్రీను, ఫోటో గ్రాఫర్లు కంది నాగరాజు పాల్గొన్నారు.

వ్యాక్సిన్ల పంపిణీ

మంథనిరూరల్: నాగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వైద్య సిబ్బంది శనివారం తట్టు, రుబెలా వ్యాక్సిన్లను వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బెల్లంకొండ సుగుణమ్మ, హెచ్‌ఎం రాజశేఖర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఏఎన్‌ఎం ఊదరి పద్మ, స్వరూప, బీ. పద్మ, అంగన్‌వాడి వర్కర్లు ఎల్లమ్మ, రాధమ్మలు పాల్గొన్నారు.

కాకతీయ టెక్నోలో క్యాబినెట్ ఎన్నిక

మంథని(రామగిరి): రామగిరి మండలంలోని నాగేపల్లిలోని కాకతీయ టెక్నోలో శనివారం స్కూల్ క్యాబినెట్ ఎన్నికను నిర్వహించారు. ఇందులో విజేతలుగా కే. సాయి రాం, డి.శారణ్య, నితీన్, కీర్తనలు ఎన్నికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ నరేందర్, డైరెక్టర్ రాజు, చంద్రశేఖర్, వేణు, కుమార్, సంపత్‌లు అభినందించారు.

తెలంగాణ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర ప్రశంసనీయం



కేక్ కట్ చేస్తున్న డిప్యూటీ స్పీకర్

కమాన్‌పూర్ : తెలంగాణ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర ప్రశంసనీయమని డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆదివరహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవానికి హాజరై కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రఫి అసోసియేషన్ అధ్యక్షుడు సందవేణ నాగరాజు, రాజు, ఉప్పు శ్రీనివాస్, బాలు, తిరుపతిగౌడ్, కుమార్ తదితరులు ఉన్నారు.

కేక్ కట్ చేసిన ఫొటోగ్రాఫర్లు

మంథని: ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చౌక్‌లో ఫొటోగ్రాఫర్లు శనివారం కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేసిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్ నారాయణ, గంధం అంజిబాబు, సురేష్, రాపర్తి అఖిల్, వెంకటేష్ పాల్గొన్నారు.



అవుట్ సోర్సింగ్ సిబ్బంది సంబురాలు



మంథని(రామగిరి): కేంద్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతూ ఉత్వర్వులు జారీ చేయడంతో సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది శనివారం సంబురాలు జరుపుకున్నారు. ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్వీట్ల పంపిణీ చేప ట్టారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు, టీబీజీకేఎస్, సీఐటీయు ఆకుల వెంకన్న, ఇసంపల్లి రమేశ్, అహ్మద్‌పాషా, బీవీసీ, ఎస్‌టీఎస్, సీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

ముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిందం మల్లయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బియ్యాని శివకుమార్ అధ్వర్యంలో మండల గ్రామ శాఖ అధ్యక్షుడు శనివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

కన్నాల ఆలయంలో భక్తుల సందడి

మంథని/మంథనిరూరల్: శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో వైష్ణవ, హన్మాన్ ఆలయాల్లో భక్తుల సందడి కొనసాగింది. మండలంలోని కన్నాల శ్రీవేంకటేశ్వరస్వామితో పాటు మంథనిలో శ్రీలక్ష్మినారాయణస్వామి, సుభాష్‌నగర్‌లోని శ్రీహనుమాన్, గోపి జన వల్లభ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్ని సందడిగా మారాయి.

'కల్యాణలక్ష్మి' కోసం ఎదురుచూపులు

- అధికారుల నిర్లక్ష్యం - లబ్ధిదారులకు శాపం
- గెజిటెడ్ సంతకాల కోసం లబ్ధిదారులకు తప్పని తిప్పలు

కమాన్‌పూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు గెజిటెడ్ సంతకాల కోసం తిప్పలు తప్పడం లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆసరాగా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 75 వేల రూపాయలను అందించే పథకం ప్రారంభించింది. ఈ పథకం దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో 60కి పైగానే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నెలలు గడిచినా ఇంతవరకు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులపై గెజిటెడ్ అధికారుల సంతకాలు లేకపోవడంతో రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో గెజిటెడ్ అధికారుల సంతకాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంతకాలు చేయకపోవడంతో అర్హులకు ఈ పథకం చేరడం లేదు.

తప్పుడు సర్వేతో చేరని పథకం

లబ్ధిదారులు పథకం కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు సర్వే చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. రెవెన్యూ అధికారుల తప్పుడు సర్వేలతో లబ్ధిదారులకు ఈ పథకం వర్తించడం లేదు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన మల్యాల దేవయ్య కూలీ పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తె భవానికి మార్చి 16వ తేదీన వివాహం జరగగా కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారి సర్వేచేసి దేవయ్యను సింగరేణి కార్మికుడని ధ్రువీకరించడంతో రిజక్ట్ అయింది. ఈ విషయంపై అధికారులను నిలదీయడంతో పొరపాటు జరిగిందని మరోసారి దరఖాస్తు చేయమని తెలిపారు.



రెండోసారి దరఖాస్తు చేసుకొని మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగినా కల్యాణలక్ష్మి పథకం మంజూరు కావడంలేదు. సకాలంలో ఈ పథకం వర్తింప చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

నాలుగు నెలలుగా తిరుగుతున్నా

మల్యాల దేవయ్య



కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టు తిరగుతున్నా. దరఖాస్తు చేసుకున్న తరువాత రెవెన్యూ అధికారులు సింగరేణి కార్మికుడని తపుడు సర్వే చేశారు. రెండోసారి దరఖాస్తుచేసి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు పథకం మంజూరు కాలేదు.

పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తున్నాం

తహసీల్దార్ రాజమణి-కమాన్‌పూర్



పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పరిశీలించి ఆర్‌డీవో కార్యాలయానికి పంపిస్తాను. దరఖాస్తులపై గెజిటెడ్ సంతకాలు అవసరం లేదని కలెక్టర్ రెండు రోజుల క్రితం ఆదేశించారు. విచారణ చేపట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తిచేస్తాను.

కురిసిన వర్షం..
అన్నదాత హర్షం...

- పత్తి, వరి పంటలకు అనుకూలం





మంథని: రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి తోడు శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షాభావం కారణంగా వరినాట్లు వేసేందుకు రైతుల నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కురిసిన వర్షంతో వరినాట్లకు సమాయత్తమవుతున్నారు. ఈ వర్షంతో వరినాట్లు వేయడం ముమ్మరం చేశారు. వర్షం కురుస్తుండటంతో పత్తి ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే పంట కాలం పూర్తయ్యే వరకు సాగునీటికి ఢోకా ఉండదని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరో వైపు ముసురుతో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత లోపించి దోమల వృద్ధి చెందుతున్నాయి. మరో వైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా, నీరు, ఆహారం కలుషితం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జ్వరాలు, వాంతులు, విరేచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో దోమల నివారణతోపాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

మండల అధికారుల ఫోన్ నంబర్లు

మంథని	
ఆర్డీవో	7995070705
తహసీల్దార్	7995070741
సీఐ	9440795150
ఎస్ఐ	9440795159
ఎంపీడీవో	9989930744
ఎంఈవో	9490863482
ఈజీఎస్‌ఏపీవో	7095516073
ఐకేపీ ఏపీఎం	9652404942
ఐబీ జేఈ	9959651148
ఆర్టీసీ డీఎం	9959225923
డాక్టర్	9160305534
పీఆర్ ఏఈ	9703608343
ముత్తారం	
తహసీల్దార్	7995070745
ఎంపీడీవో	7095516583
వైద్యాధికారి	8897962423
విద్యాధికారి	8897402224
ఐకేపీ ఎపీఎం	9652404996
ఏపీవో	7095515949
వ్యవసాయ అధికారి	7288894159
ఎస్ఐ	9440795162
ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ	7995660458
కమాన్‌పూర్	
తహసీల్దార్	7995070737
ఏవో	7288894158
ఎంఈవో	9490126521
ఎస్సై	9440795158
పశువైద్యాధికారి	7330848480
వైద్యాధికారి	9963217732
ఎంపీడీవో	9989930738
రామగిరి	
తహసీల్దార్	9440526344
ఏవో	7013366737
ఏఈ	8333923883
ఏంఈవో	9912232062
ఎస్ఐ	9948533656
ఆర్జీ-3 జీఎం	9491144266
ఏపిఏ జీఎం	9491144295
ఎస్‌వోటూ జీఎం	9491144335

26 నుంచి రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు

కళ్యాణ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు ఈ నెల 26, 27తేదీల్లో పెద్దపల్లి అమర్‌చంద్ కళ్యాణ మండపం నందు నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా చదరంగ సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మోసం అంజయ్య, గడ్డాల శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 26న ఉదయం 10గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, ఓపెన్ కాంపిటీషన్‌లో 20బహుమతులు ఉంటాయని, రూ.5వేల నుంచి 20వ బహుమతి రూ.400 వరకు వివిధ కేటగిరిల్లో ఉన్నాయన్నారు.

క్రీడాకారులు తమ చెస్‌బోర్డు, పావులు వెంట తీసుకురావాలని, పూర్తి వివరాల కోసం 9515342207, 9959781278 నెంబర్‌లలో సంప్రదించాలని కోరారు.

కేశోరాం గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీల నిరాకరణ

● ప్రతి ఎన్నికల్లో ఆ ఇద్దరే...

పాలకుర్తి: బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కంపెనీలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గత దశాబ్దకాలంగా ప్రధాన రాజకీయ పార్టీలు పాల్గొనకుండా దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కేశోరాంలో ఎన్నికలు అంటేనే పార్టీలన్నీ భయపడుతున్నాయి. కంపెనీలోని రెండు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిగినప్పుడల్లా వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్మికులు ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినా పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తారు. ఈ నెల 24న కంపెనీ పర్మనెంట్ కార్మిక సంఘానికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల పోటీ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

కంపెనీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన నాయకులను ఆహ్వానించేందుకు ఇక్కడి స్థానిక నాయకులు, కార్మికులు ఆసక్తి కనబర్చినా పోటీ చేసేందుకు ఆ పార్టీల నాయకులు సంకోచిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రతిసారి నిరాశే మిగులుతున్నది. 50ఏళ్ల చరిత్ర ఉన్న కేశోరాం సిమెంట్ కంపెనీలో పర్మనెంట్, కాంట్రాక్టు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పర్మనెంట్, కాంట్రాక్టు కార్మిక సంఘాలకు ప్రతి రెండేళ్లకోసారి గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రెండు సంఘాలకు ఎన్నికలు జరిగినప్పుడల్లా గతంలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఉత్సాహంగా బరిలో దిగి పోటీ చేసేవారు. ఈ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించేందుకు గతంలో అనేక మంది హేమాహేమీలు పోటీపడ్డారు. కంపెనీలో 1970 నుంచి గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.



అప్పట్లో పర్మినెంట్ కార్మికులు 2,200మంది ఉండగా కాంట్రాక్టు కార్మికులు కేవలం 300మందే కంపెనీలో పని చేసే వారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తారుమారైంది. పర్మనెంట్ కార్మికులు 250మంది ఉండగా, కాంట్రాక్టు కార్మికులు 1200మందికి చేరుకున్నారు. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొదట్లో అంత ఆర్భాటం ఉండేది కాదు. కానీ కాలక్రమంలో ఇప్పుడు కేశోరాం ఎన్నికలకు ప్రాధాన్యత పెరుగూ వచ్చింది. అప్పట్లో రెండు కార్మిక సంఘాలకు ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, దివంగత పీజేఆర్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈ కంపెనీలో ప్రాతినిధ్యం వహించారు.

బీజేపీ నుంచి జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, రాష్ట్ర నాయకుడు రమేష్‌బాబు, రామారావులు పోటీ చేశారు. టీడీపీ నుంచి దివంగత ముద్దసాని దామోదర్‌రెడ్డి, పెద్దిరెడ్డి కూడా కేశోరాం ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుత హోమ్‌శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా కేశోరాం ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ దశాబ్దకాలంగా కేశోరాం ఎన్నికల వైపు ప్రధాన పార్టీల నాయకులెవరూ ముఖం చూపించడం లేదు. 2000సంవత్సరంలో పర్మినెంట్ కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ నాయకుడు కౌశిక హరి పోటీ చేయగా నాయినిపై కౌశిక హరి విజయం సాధించాడు. అప్పటి నుంచి కేశోరాంలో రాజకీయాలే మారిపోయాయి. ప్రతి సారి జరిగే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూరమవుతూ వచ్చారు. ఒకప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకులకు పట్టం కట్టిన కార్మికులు తమ విధానాన్ని మార్చుకొని స్థానిక నేతలైన శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, బీజేపీ నాయకుడు కౌశిక హరిలకే కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో నాయకత్వం వహించిన జాతీయ, రాష్ట్ర నాయకులు స్థానికంగా ఉండక పోవడం, సమస్యలపై త్వరగా స్పందించక పోవడం, సమస్యల పరిష్కారానికి జాప్యం చేస్తుండడంతో కార్మికులు ఆ నాయకులతో విసిగిపోయారు. దీని ఫలితమే కంపెనీలో ప్రధాన పార్టీలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇప్పుడు కంపెనీలో ఈ ఇద్దరు నాయకుల మధ్యే రాజకీయం చక్కర్లు కొడుతూ వస్తున్నది. కంపెనీలో వీరద్దరూ పోటీ చేస్తున్నారంటే అవి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మారిపోతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు హంగు ఆర్భాటం, మంది మార్భలంతో ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచి జోరుగా తమ ప్రచారం సాగిస్తారు. 15 రోజుల నుంచే కంపెనీ ప్రాంగణమంతా ఎన్నికల హడావిడితో సందడి కనిపిస్తుంది. పోలింగ్ రోజు మరింత సందడి ఉంటుంది. వీరిద్దరి మధ్య పోటీ అంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. డీఎస్పీ, సీఐ, వివిధ ప్రాంతాల ఎస్‌ఐలతో పాటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారంటే వీరి మధ్య పోటీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఏది ఏమైనా దశాబ్దకాలంగా ప్రధాన రాజకీయ పార్టీల దూరంగా ఉండడంతో స్థానికంగా ఉండే ఆయా పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు.

వేజ్‌బోర్డుతో ఒరిగింది ఏమిలేదు

గోదావరిఖని: 10 వేతన ఒప్పందంలోకార్మికులకు అన్యాయం జరిగిందని, 21శాతం పెరుగుదలతో కార్మికులకు ఒరిగేది ఏమిలేదని కార్మిక వర్గం నుంచి జాతీయ సంఘాలకు ఎదురు దాడి తప్పదని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. వేజ్‌బోర్డు విషయంలో జాతీయ సంఘాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం9వ వేజ్‌బోర్డులో 24శాతం పెంచారని, 10వ వేజ్‌బోర్డు ఒప్పందంలో 50శాతం పెంచాలని డిమాండ్ చేసినా 21శాతానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, అలవెన్సుల్లో స్పష్టత లేదని, కనీసం అలవెన్సుల్లోనైనా కార్మికులకు లాభం జరిగే విధంగా జాతీయసంఘాలు చూడాలని, లేకపోతే జాతీయ సంఘాలు గనులపైకి వెళితే కార్మికుల నుంచి పరాభావం ఎదరుకావాల్సి వస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని, లాభాల వాటాలో అత్యధికశాతం కార్మికులకు ఇప్పించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

తంతితపాలా సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి

అంతర్గాం: ప్రజలకు నిత్యం ఉత్తరాలు, లేఖల ద్వారా సమాచారం అందించే బాధ్యతలను మోస్తున్న తపాలశాఖ ఏఐజీడీఎస్‌యూ నిరవధిక సమ్మెకు ప్రభుత్వం స్పందించక పోవడం బాధకరమని పెద్దపేట తంతితపాలా కార్యాలయం బ్రాంచ్ పోస్టు మాస్టర్ నారాయణ అన్నారు. రామగుండం తంతి తపాలా కార్యాయం ముందు నిరసన వ్యక్తం చేశారు. మల్యాలపల్లి పోస్టుమాస్టర్ ఎండీ అంకూస్, మాస్టర్ ఎం రవీందర్ పాల్గొన్నారు.

పోటాపోటీగా ఎన్‌సీసీ కెడెట్ల ఎంపిక

కోల్‌సిటీటౌన్: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శనివారం ఎన్‌సీసీలో చేరుటకు జరిగిన ఎంపికలు పోటాపోటీగా సాగాయి. ఈ ఎంపికకు 130మంది హాజరుకాగా అందులో 80మంది విద్యార్థులు, 50మంది విద్యార్థినిలు పోటీ పడ్డారు. మిలటరీ అధికారులు సుబేదారు మేజర్ పురుషోత్తం, హావల్‌దార్ అరుణ్‌కుమార్, ఏఎల్ పాటిల్ కెడెట్లను ఎంపిక చేశారు. 43మంది విద్యార్థులను, 23మంది విద్యార్థినిలు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ దాదాసలాం, అధ్యాపకులు పాల్గొన్నారు.

7ఎల్ఈపీలో 46మందికి ఎస్ఎల్‌పీ ప్రమోషన్లు

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్‌జీ-2 పరిధిలోని జీడీకే 7ఎల్ఈపీలో 46మందికి సర్వీస్ లింక్‌డ్ ప్రమోషన్లు వచ్చారు. ఈ ప్రమోషన్ పత్రాలను శనివారం గని మేనేజర్ ఎంవీ నరసింహారావు అందజేశారు. సేఫ్టీ ఆఫీసర్ రాజేందర్‌రెడ్డి, సీనియర్ పర్సనల్ అధికారి ఎన్ వంశీధర్, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ పిట్ సెక్రటరీలు కొప్పుల స్వామి, మైలారపు పెరుమయ్య పాల్గొన్నారు.

తట్టు, రుబెల్లా టీకాలప్పించడం అందరి బాధ్యత



విద్యార్థికి టీకా వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

కోల్‌సిటీటౌన్: తట్టు, రుబెల్లా వ్యాధులను సమూలంగా నివారించేందుకు బాలబాలికలకు టీకాలు ఇప్పించడం పౌరులుగా అందరి బాధ్యత అని ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం గోదావరిఖని లెజెండ్ లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అశోక్‌నగర్‌లోని బాలికల పాఠశాలలో తట్టు, రుబెల్లా టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సత్యనారాయణ మాట్లాడారు. లెజెండ్స్ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పొన్నం విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్లు బాలసాని స్వప్న, తిరుపతి, వడ్లూరి రవి, జాలి రాజమణి, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు బంక రామస్వామి, వీరేశం, రాజేందర్, ఆడెపు శంకర్, కోట రవి, మంచికట్ల బిక్షపతి, అజీం, రత్నాకర్, బక్కి కిషన్, నగున్నూరి రాజు పాల్గొన్నారు.

అంతర్గాం: ముర్మూర్, పెద్దంపేట అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుబేనా వ్యాధి నివారణ టీకాలను శనివారం ఏఎన్‌ఎం బృందాలు వేశాయి. సర్పంచ్‌లు ఆముల శ్రీనివాస్, సంకటి సుధాకర్, ఎంపీపీ ఉపాధ్యక్షుల కొదురుపాక పవన్, జూల లింగయ్య, పీ విమలాదేవి పాల్గొన్నారు.

హజ్ యాత్రికులకు వీడ్కోలు

లక్ష్మీనగర్: గోదావరిఖని నుంచి హజ్ యాత్రకు వెళుతున్న వారిని శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరిఖని ఐబీకాలనీకి చెందిన ఖాజా అబ్దుల్ సలీం కుటుంబ సభ్యులను కో ఆప్షన్ సభ్యురాలు తస్నిమ్‌భాను, టీఆర్‌ఎస్ నాయకుడు జాహెద్‌పాషా శాలువాలు కప్పి సత్కరించారు. మక్కయాత్రను విజయవంతం చేసుకుని క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సలీం, రహమతున్నీసా, బియాబానిపాషా, వుమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు అయేషా సిద్ధిఖా, జాహిదాబేగ్, జుబేదాబేగ్, అస్లాం, సున్ని బరేల్వి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు ఇస్మాయిల్ ఆస్తిల్, వాజిద్‌ఖాన్, మున్వర్ పాల్గొన్నారు.

శ్రావణ మాస పూజలు

లక్ష్మీనగర్: రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ పరిధిలోని జనగామ గ్రామంలోని రామాలయంలో శ్రావణమాస ముగింపు సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జనగామ నర్సయ్య, మహంకాళి స్వామి, ఎన్ మారుతి. పీచర శ్రీనివాస్, వనం శివానందం, అభిషేక్‌రావు, చుక్కల శ్రీనివాస్, కోరుకంటి విజయ, దాసరి ఉమాదేవి, కత్తెరమల్ల సుజాత, నస్రీమ్‌బేగం, నాయకులు మేకల సమ్మయ్యయాదవ్ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించాలి

● మట్టి వినాయకుల తయారీదారులను ఎన్‌టీపీసీ ప్రోత్సహించాలి

● రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి



మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న జడ్పీటీసీ

జ్యోతినగర్: కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి కోరారు. శనివారం అన్నపూర్ణకాలనీలో అన్నపూర్ణ మహిళాసంఘం అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆమె స్వయంగా కొన్ని మట్టి విగ్రహాలను తయారు చేసి విక్రయించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వారవుతారన్నారు. ఖరీదైన రంగులతో తయారైన విగ్రహాల వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న చంద్రకళ తదితర మహిళలకు ఎన్‌టీపీసీ, సింగరేణి సంస్థలు ప్రోత్సహించాలని కోరారు. మట్టి విగ్రహాల తయారీ మహిళలకు ఆర్థికంగా కొంత సహాయం చేస్తే పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలకు ఎక్కువ సంఖ్యలో మట్టి గణపతులను అందజేయగలుగుతారన్నారు.

ఎడతెరిపి లేని వర్షం...



గోదావరిఖనిలో కురుస్తున్న వర్షం

కళ్యాణ్‌నగర్: రామగుండం పారిశ్రామిక ప్రాంతం శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో తడిసి ముద్దయ్యింది. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మురుసుతో వర్షం కురుసింది. ఉదయం నుంచి భారీ వర్షం పడడంతో కార్పొరేషన్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

మీ ప్రాంతంలో జరిగే సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాల వివరాలను మాకు తెలపండి. WhatsApp

విలేకరుల ఫోన్ నంబర్లు

పెద్దపల్లిటౌన్	98493 53071	కాల్వశ్రీరాంపూర్	99891 70241
పెద్దపల్లి కల్చరల్	99632 42525	జూలపల్లి	94419 25691
సుల్తానాబాద్	98498 93720	ఎలిగేడు	97016 71310
ఓదెల	99890 75173	కలెక్టరేట్	83328 55866
		ధర్మారం	94408 69768

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ధర్మారం : మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తా వద్ద ఫొటో,వీడియో గ్రాఫర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో కేక్‌ను తహసీల్దార్ ప్రసాద్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫొటో, వీడియోగ్రాఫర్లు నర్సయ్య, రాము, మధు, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



ఎలిగేడులో కేక్ కట్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ల సంఘం నాయకులు

ఎలిగేడులో..

ఎలిగేడు : ఫొటోగ్రఫీ ఒక గొప్ప కళ అని మండల ఫొటోగ్రాఫర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, మండల అధ్యక్షుడు కట్ల తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. వారికి వడ్డీ లేని రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు తాండ్ర రాము, మారం కొమురయ్య, శివ, శ్రీధర్, నరేష్, మహేందర్, అనిల్, మహేశ్, సాగర్, భాస్కర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్ : ఫొటోగ్రఫీ ఒక దృశ్య కావ్యమని, మనిషి దైనందిన జీవితానికి సంబంధించిన గత స్మృతులతో ఇది ఎంతో ముడిపడి ఉందని సుల్తానాబాద్ ఏఎస్‌ఐ సుంకె తిరుపతి, ఫొటోవీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షుడు కోడూరి సతీష్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ శాస్త్రీనగర్‌లో శనివారం వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ మండలంలో చాలా మంది సీనియర్ ఫొటోగ్రాఫర్లు ఉన్నారని, వీరికి అపారమైన అనుభవం, మెళుకువలు ఉన్నాయన్నారు. వీరి నైపుణ్యతతో అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు, సన్మానాలు పొంది సుల్తానాబాద్‌కు పేరు తెచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బిట్ల రమేష్, కన్వీనర్ పోగుల విజయ్‌కుమార్, కుర్మ రమేష్, గంధం రాజేష్, యెల్ల రాజు, రహీం, రావుల శ్రీను, మల్లేష్, హరీశ్, సాయి, శివ, తిరుపతి, కళ్యాణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్



బాధ్యతలు స్వీకరిస్తున్న తహసీల్దార్

ఎలిగేడు : ఎలిగేడు తహసీల్దార్‌గా సురేష్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పని చేస్తున్న నాగరాజమ్మకు పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం డీఏఓగా బదిలీపై వెళ్లారు. ఈ మేరకు నాగరాజమ్మ నుంచి సురేష్ చార్జ్ తీసుకున్నారు.

సుల్తానాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం

సుల్తానాబాద్ : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసంది. ఉదయాన్నే ప్రారంభమైన వర్షం రాత్రి వరకూ కొనసాగింది. మధ్యమధ్యలో చిరుజల్లులు, కొంతసేపు ఓ మోస్తారు వర్షం కురిసింది. రోజంత మబ్బులతో కమ్ముకుని వర్షం పడుతూనే ఉండటం వల్ల ప్రజలు ఇళ్లలోనే గడిపారు. రోడ్లన్ని బురదమయంగా మారాయి. చిరు వ్యాపారాలు ఏమాత్రం సాగలేదు.

హైదరాబాద్‌కు తరలి రావాలి

ధర్మారం : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో విద్యాశాఖ చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌లో తలపెట్టిన విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముట్టడికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా తరలిరావాలని జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి నున్సావత్ మోతీలాల్‌నాయక్ ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

ఇంటర్వ్యూ



అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం

వెంకటేశ్, వైద్యాధికారి

అంటువ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే మేడారం పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేస్తున్నాం.

మీజిల్స్, రుబెల్లా టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించారా..?

మీజిల్స్, రుబెల్లా టీకాల గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయలకు అవగాహన కల్పించాం. ఈ రెండు టీకాలు కలిపి ఒకే వ్యాక్సిన్ వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలవు. ప్రతి పాఠశాలలో ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలి.

ఈ వ్యాధి ఏలా సోకుతుంది..?

ప్రాణాంతకమైన మీజిల్స్, రుబెల్లా అంటువ్యాధుల నుంచి రక్షించేందుకు గాను వ్యాక్సిన్ టీకా వేయాలి. ఈ వ్యాధి వైరస్ వల్ల సోకుతుంది.

- ధర్మారం

ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలి



మాట్లాడుతున్న కన్నం అంజయ్య

ధర్మారం : ఎల్లంపల్లి నీటిని బీడు భూములకు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నం అంజయ్య డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం ధర్మారంలో నిర్వహించిన మండల స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తలపున ఉన్న గోదావరి నీటిని ఈ ప్రాంత సాగు భూములకు విడుదల చేయకుండా గజ్వేల్, సిద్దిపేట, హైదారాబాద్ ప్రాంతాలకు నీటిని తరలించుకుని వెళ్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేయకపోవడంతో సాగు నీటితొ పాటు తాగు నీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారన్నారు. మేడారం, ధర్మపురి నియోజకవర్గంలో ఐదు సార్లు కొప్పుల ఈశ్వర్‌పై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చీఫ్‌విప్ హోదా కూడా కల్పించారని, ఆ పదవితోనైనా ఈ ప్రాంత ప్రజల, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంటే ధర్మపురిలో నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. ఎల్లంపల్లి నీటిని ఈ ప్రాంత భూములకు విడుదల చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి దశల వారీగా ప్రజాందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు దొనికేని తిరుపతిగౌడ్, కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి మేడవేని శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, సతీష్‌రెడ్డి, సుమన్, బత్తుల కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

వివిరిగా మొక్కలు నాటాలి



మొక్కలు పంపిణీ చేస్తున్న నాయకులు

జూలపల్లి : గ్రామంలో విరివిగా మొక్కలు నాటి పచ్చని వాతావరణం కల్పించాలని సర్పంచ్ గొడిసెల రవి అన్నారు. మండలంలోని తేలుకుంట గ్రామంలో సర్పంచ్ శనివారం గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రామంలో మంచి వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ శ్రీధర్, వీఓఏ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం



స్వీట్లు తినిపిస్తున్న టీఆర్ఎస్ నాయకులు

కాల్వశ్రీరాంపూర్ : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ అన్నారు. ఆయన శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం తోపాటు వచ్చే సంవత్సరంలో ఎకరాకు రూ.4వేలు ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ మాదాసి సతీష్, జక్కె రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ పొట్యాల మొండయ్య, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, మెట్టు శ్రీశైలం, ఎనగంటి రవి, మాజీ సర్పంచ్ సదయ్య పాల్గొన్నారు.

స్వీట్ల పంపిణీ..

సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం 2017 అగ్రికల్చర్ లీడర్ అవార్డు ప్రకటించడం పట్ల మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు జూకంటి అనిల్, ఏఎంసీ డైరెక్టర్ ఎండీ ఖదీర్, వార్డుమెంబర్ వడ్లూరి సాగర్, ఒడ్నాల రాజయ్య, బొబ్బిలి శ్రీనివాస్, పంజాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్‌లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు

జూలపల్లి: మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోగల మోడల్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ఖాళీ సీట్లు ఉన్నట్లు ప్రిన్సిపాల్ మురళీధర్ తెలిపారు. 6వ తరగతిలో 13, 7వలో 22, 8లో ఒకటి, 9లో 12, 10లో 33 అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 28, బైపీసీలో 28, సీఈసీలో 20, ఎంఈసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తిగల అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

సినిమా గైడ్

ధర్మారం

సంగీత -నేనే రాజు...నేనే మంత్రి

శ్రీనివాస- జయజానకినాయక

రాయచూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఈద శంకర్‌రెడ్డి బృందం



యంత్ర పరికరాలు పరిశీలిస్తున్న ఈద శంకర్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలిచేందుకు వెళ్లిన ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి బృందం రెండో రోజు శనివారం రాయచూర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీని సందర్శించారు. అందులో వ్యవసాయానికి వాడే నీరు, స్ప్రే రసాయనాలు వృథా కాకుండా పిచికారి చేసేందుకు నూతనంగా రూపొందించిన యంత్రాలను పరిశీలించారు. అలాగే అక్కడి శాస్త్రవేత్తలు రూపొందించిన వెబ్ సైట్ గురించి తెలుసుకున్నారు. ఇందులో రైతు వేసిన పంట వివరాలను నమోదు చేస్తారు. ఆ పంటలకేమైన చీడపీడలు సోకితే ఆ రైతు తన వద్ద ఉన్న ఫోన్‌లో ఆ పంట ఆకులను కానీ, లేదా ఆ పంటలో ఉన్న కీటకాలను కానీ ఫొటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే వెంటనే ఆ పంటకు ఏ రసాయ మందును వాడాలో వివరిస్తారు. రైతు ఎక్కడికి వెళ్లకుండా, సమయం వృథా కాకుండా పంటనష్టం తీవ్రతను తక్షణమే అరికట్టేందుకు ఈ వెబ్‌సైట్ వారికి ఎంతో దోహద పడుతుందని ఈద శంకర్‌రెడ్డి తెలిపారు.

రెండో రోజుకు చేరిన సెర్ఫ్ ఉద్యోగుల సమ్మె



నినాదాలు చేస్తున్న సిబ్బంది

పెద్దపల్లి టౌన్ : టి సెర్ఫ్ మండల సమాఖ్యలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌటెంట్లు, అటెండర్లుగా పని చేస్తున్న సిబ్బందిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని సెర్ఫ్ ద్వితీయ శ్రేణి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ మాట్లాడుతూ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని, కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్, మహేందర్, పవన్‌కుమార్, రమణి, శంకర్, స్వరూప, అనిల్, సురేందర్, సరిత, రాము, రాజమ్మ పాల్గొన్నారు.

134 మంది రక్తదానం



రక్తదానం చేస్తున్న చిరంజీవి అభిమానులు

పెద్దపల్లిటౌన్: చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంగీత థీయేటర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చొప్పరి సంపత్ మాట్లాడుతూ రక్తదానం మూడు నెలల కొకసారి చేయవచ్చున్నారు. లైఫ్‌స్టైల్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది 134 మంది నుంచి రక్తం సేకరించారు. వీరమల్ల విద్యాసాగర్‌రావు, ముదుం పల్లి సతీష్, ఈదునూరి విజయ్, అల్లాడి చందు, మనోజ్, తరుణ్, షాహిద్ పాల్గొన్నారు.

సహకార ఎన్నికలపై డైలమా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవీ కాలం మరో ఆరు మాసాల్లో ముగియనున్నది. ఆ వెంటనే నిర్వహించాల్సిన ఎన్నికల కోసం ఆరు నెలల నుంచే కసరత్తు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో ఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనే విషయమై డైలామా నెలకొన్నది. చివరగా 2013 జనవరి, ఫిబ్రవరి మాసంలో సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు కూడా ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 134 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిపారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. అందులో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది. ఈ క్రమంలో జిల్లా పరిషత్, డీసీసీబీల విభజన జరగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్నది. అనంతరం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ గురించి సంబంధిత శాఖాధికారులు ఎలాంటి కసరత్తు చేయక పోవడంతో ఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనే విషయమై తేలడం లేదు. గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఆగస్టులో ముగియ నుండడంతో గత రెండు మాసాల నుంచి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది.

అంతకంటే ముందే జరగాల్సిన సహకార సంఘాల ఎన్నికలకు సన్నాహాలు చేయక పోవడం గమనార్హం. జిల్లాల విభజన జరిగిన తర్వాత కొత్త మండలాలు కూడా ఏర్పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 వరకు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయా సహకార సంఘాల పరిధిలో ఉన్న గ్రామాలను సైతం మార్చాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలా, పాత జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలా అనే విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని తెలుస్తున్నది. కొత్త జిల్లాల ప్రకారం అయితే ఆయా జిల్లాల్లో 30 లోపే సహకార సంఘాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పాత మండలాలు 11కు తోడు మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. సహకార సంఘాలు మాత్రం 20 ఉన్నాయి. కొత్త జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే జిల్లాకో డీసీసీబీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటికి పాలక వర్గాలను కూడా నియమించాలి. ఇప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి, సంఘాలకు భారమే కానున్నాయి. సహకార వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు, చేర్పులు తీసుక రావాలనే ఆలోచన ఉన్నట్లయితే, పాలక వర్గాల గడువు ముగిసే లోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకుండా వాయిదా వేసే అవకాశాలే కనబడుతున్నాయి. ఎన్నికలు నిర్వహించకుంటే సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. కాగా ఈ విషయమై జిల్లా సహకార శాఖాధికారి సీహెచ్ చంద్రప్రకాష్ రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇప్పటి వరకు ఎన్నికల గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



కేక్ కట్ చేస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ రవికుమార్

పెద్దపల్లి కల్చరల్: జిల్లా కేంద్రం లోని ప్రగతినగర్ తెలంగాణ చౌరస్తా వద్ద పెద్దపల్లి మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్‌ఐ రవికుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ నాయకులు స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన పర్తి శ్రీనివాస్, లక్ష్మణ్, విజయ్‌కుమార్, పవన్ జగన్, ప్రసాద్, ఉదయ్, శ్రీనివాస్, తిరుపతి, రవి పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని స్థానిక గాయత్రి పీజీ, డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు సతీష్, రంజిత్‌ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ టి.వెంకటేశ్వర్‌రావు, కావేటి రాజగోపాల్, ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఎల్లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి



సదస్సులో మాట్లాడుతున్న జడ్జి తిరుపతి

సుల్తానాబాద్ : చక్కటి క్రమశిక్షణతో కూడిన లక్ష్యాన్ని సాధించి ఉన్నత భవిష్యత్తు పొంది తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి బి.తిరుపతి సూచించారు. స్థానిక ట్రినిటి డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో రాగ్యింగ్‌ను నిషేధించడం జరిగిందన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైన సందర్భంలో ఏ విద్యార్థి కూడా భవిష్యత్‌లో ఉద్యోగం పొందడానికి అర్హత కోల్పోతారన్నారు. వరకట్నం చట్టం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చట్టపరంగా శిక్షింపబబుతారన్నారు. నెట్ ద్వారా అసభ్య విషయాల వైపు మళ్ల కూడదన్నారు. పలువురు సీనియర్ న్యాయవాదులు వివిధ చట్టాల గురించి వివరించారు. సీఐ రాములు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి నారాయణ, లక్ష్మికాంతరెడ్డి, తిరుపతిరెడ్డి, జోగు రమేష్, శ్యాంసుందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాములు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్‌జీఎఫ్ క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు

సుల్తానాబాద్: గ్రామీణ పాఠశాల క్రీడా సమ్మెఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న క్రీడలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల విద్యాధికారి రామగిరి నర్సింగం తెలిపారు. ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడలను ఈ నెల 21 నుంచి 23 వరకు స్థానిక ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.మండల స్థాయి క్రీడాకారుల ఎంపికలు, పోటీలు ఉంటాయన్నారు. ఈ నెల 21న 14, 17 ఏళ్ల లోపు విభాగంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు బాలికలకు, 22న బాలురకు నిర్వహిస్తామన్నారు.

23న బాలబాలికలకు కలిపి అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనాలన్న ఆసక్తిగల బాల బాలికలు తమ చదువు, పుట్టినరోజు ధృవీకరణ పత్రాలతో తమను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఎస్‌జీఎఫ్ కన్వీనర్ క్రిష్ణవేణిని 9985219035, పీఈటీ బాలసాని రాజ్‌కుమార్ 7013485312లను సంప్రదించాలని ఆయన సూచించారు.

నేడు రెడ్డి ఐక్య వేదిక సమావేశం

పెద్దపల్లి టౌన్ : మండలంలోని రాఘవాపూర్ రెడ్డి గార్డెన్లో ఆదివారం రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రతినిధి బద్దం అజయ్‌పాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టబద్ధతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విద్యా, ఉద్యోగాల్లో వయోపరిమతి ఎత్తివేసి పది శాతం రిజర్వేషన్ కేటాయించాలని, ప్రభుత్వ పథకాల్లో రెడ్డిలకు అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లతో సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి రెడ్డి కుల బంధవులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

22 నుంచి మండల స్థాయి క్రీడల ఎంపిక పోటీలు

జూలపల్లి : మండల కేంద్రంలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు ఎంఈఓ గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రీడల ఎంపిక పోటీల్లో 14 నుంచి 17 సంవత్సరాల విద్యార్థులు పాల్గొనవచ్చున్నారు. 22న బాలికలకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్ క్రీడలు, 23న బాలురకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన విద్యార్థులు ఎలిజిబిలిటీ ఫారంతోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్సు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.

బ్రాయిలర్ ధరలు



	వెన్‌కాబ్	సుగుణ
ఫారం ధర	105.00	108.00
విత్‌స్కిన్	146.00	146.00
స్కిన్‌లెస్	170.00	176.00
బోన్‌లెస్	350.00	360.00

కోడిగుడ్ల ధరలు

రైతు ధర	(100)	340.00
రిటేల్	(100)	360.00

అభివృద్ధిపై దృష్టి సారించండి

- ఎమ్మెల్యేలు చొరవతో పనులు పూర్తి చేయించాలి
- జిల్లా నేతల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్



మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో సమావేశమైన జిల్లా ప్రజాప్రతినిధులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)

ఏడాది తిరిగేసరికి జిల్లావ్యాప్తంగా ప్రతిచోట అభివృద్ధి కనిపించాలి.. ఎక్కడికక్కడ ప్రజలు తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని భావించాలి.. అందుకు ఎమ్మెల్యేలందరు చొరవచూపించి తమ తమ నియోజకవర్గంలో మంజూరైన ప్రతి పనిని పూర్తి చేయించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ప్రత్యేకంగా అభివృద్ధి పనులపై దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాధించిందేమిటనే ప్రశ్నలు వేస్తూ విపక్షాలు విమర్శించడం, పలు ప్రాంతాల్లో వివిధ అంశాలపై ఆందోళనలకు పిలుపునివ్వడం నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభివృద్ధిని వేగవంతం చేసి విపక్షాల విమర్శలకు పనుల ప్రగతే జవాబిచ్చేలా చూడాలని అధికారపక్షం భావిస్తున్నది. అందుకోసం పార్టీ నేతలందరిని సమాయత్తం చేసేందుకు మంత్రి ఈటెల ఇంట్లో కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీలు కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, భాను ప్రసాదరావు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, దాస రి మనోహర్ రెడ్డి, పుట్ట మధు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ సంజయ్ ఈ సమావేశానికి హాజరుకాగా ఎంపీ వినోద్ కుమార్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులన్నింటిని సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఇప్పటి వరకు జారీ అయిన జీవోలన్నీ ముందుంచుకొని వాటి పనుల ప్రగతి ఎలా ఉందో సమీక్షించుకోవాలని, ఒకవేళ పూర్తికాకపోతే ఎందుకు పూర్తికాలేదో ఏ సమస్యలు అందుకు కారణమవుతున్నాయో తెలుసుకొని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఈటెల, కేటీఆర్ సూచించారు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎన్ని టెండర్లు పూర్తి చేశారు. ఎన్ని పనులు ప్రారంభమయ్యాయని తెలుసుకొని మంజూరైన ఇళ్లన్నిటికి టెండర్లు పిలిపించి కాంట్రాక్టర్లతో సమన్వయపర్చుకొని పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందువల్ల ప్రతి నియోజకవర్గంలోనూ ఇళ్లు నిర్మించి చూపించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాల భవనాలు, కుల సంఘాల భవనాలు నిర్మించేందుకు కనీసం నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రి ఈటెలను కోరారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు పంచాయతీ రోడ్ల నిర్మాణాలకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి మంత్రి ఈటెల సానుకూలంగా స్పందించి అందుకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. ఇక నుంచి ప్రతి నెల జిల్లా ప్రజాప్రతినిధులందరు ఇలాగే సమావేశమై సాధించిన ప్రగతిని సమీక్షించుకోవాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి నిరంతరం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

● కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి హరీశ్‌రావు ఇంట్లో సమావేశం...

గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంట్లో కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ అడ్డుతగులుతున్నందున ప్రజాప్రతినిధులందరు వారికి ధీటుగా జవాబిస్తూ ప్రజలకు ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ నెల 22 నుంచి 26 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పబ్లిక్ హియరింగ్ ఉన్నందున అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఈ పబ్లిక్ హియరింగ్‌కు హాజరై ప్రాజెక్టు నిర్మాణంపై తమ తమ అభిప్రాయాలను చెప్పడమే కాకుండా ప్రజలు ఈ ప్రాజెకును సమర్థిస్తూ ఆ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించేలా చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ నెల 22న కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్‌లో, ఈ నెల 24న మెట్‌పల్లిలోని నరేందర్‌రెడ్డి గార్డెన్‌లో పబ్లిక్ హియరింగ్ ఉన్నందున ప్రజాప్రతినిధులందరు వాటికి హాజరై సానుకూల స్పందన వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ సమావేశానికి ఎంపీ వినోద్ కుమార్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మినహా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరు హాజరయ్యారు.

బీజేపీతోనే కరీంనగర్, తెలంగాణ అభివృద్ధి

బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణకర్‌రావు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉత్తర తెలంగాణకు గుండెకాయగా ఉన్న కరీంనగర్‌ను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీ వల్ల మాత్రమే అవుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపర్చడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ నేతలు జిల్లాలో ఎలాంటి అభివృద్ధిని చేయకపోగా సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా కేంద్రం నిధులతో జరిగిన అభివృద్ధిని తామే చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. జిల్లానుంచి లెదర్‌పార్కు తరలిపోయిందని, ఐటీ పార్కుకు పదెకరాల స్థలం కేటాయించినా ఇప్పటి వరకు దానిని నెలకొల్పలేదని, వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవకాశాలు ఉన్నా పట్టించుకోలేదని సుగుణాకర్‌రావు ధ్వజమెత్తారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం బీజేపీ ఉద్యమాలు చేసేందుకైనా సిద్ధమని అన్నారు.

కరీంనగర్‌పై కేసీఆర్, కేటీఆర్‌ల చిన్నచూపు

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు రాజకీయ భిక్ష పెట్టిన కరీంనగర్ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని, అన్నం పెట్టిన ఇక్కడి ప్రజలే మీకు సున్నం పెడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తాము ఢిల్లీకి వెళ్లి పత్తి రైతులకు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలను పెంచాలని కోరామని ఇందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని అన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు 90 ఉండగా వీటిని 150కి పెంచాలని తాము కోరామని ఆ మేరకు జిల్లాలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైలు మార్గాన్ని పూర్తి చేసి విద్యుద్దీకరణకు 84 కోట్లు కేటాయించిందని, కరీంనగర్‌ను హైదరాబాద్‌తో అనుసంధానం చేసేందుకు మోదీ ప్రభుత్వం మనోహరాబాద్ రైలు మార్గానికి అధిక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ రైలు మార్గాన్ని తామే సాధించామని గొప్పలు చెప్పుకునే ఎంపీ వినోద్ కుమార్, టీఆర్ఎస్ నేతలు కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే భూసేకరణ చేసి ఇచ్చారని ఈ కారణంగానే ఆ మేరకే టెండర్లు పిలిచారని అన్నారు. ప్రభుత్వం ఈ రైలు మార్గం కోసం ఇస్తానన్న భూమిని కొనుగోలు చేయడంలో జాప్యం, అలసత్వం ఉన్నాయని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు కన్నబోయిన ఓదెలు, లింగంపల్లి శంకర్, బోళ్ల వేణుగోపాల్, కిశోర్, సుజాతరెడ్డి, సిబ్బిడి అనిత, మిర్యాల్‌కార్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో కొత్తగా సభ్యులుగా నియమితులైన కన్నబోయిన ఓదెలు, లింగపల్లి శంకర్‌ను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాల్వ నర్సయ్య, చిరు వ్యాపారుల సంఘం నాయకుడు ఠాకూర్ తిరుమల్ సింగ్ సన్మానించారు.



బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ఓదెలును అభినందిస్తున్న సుగుణాకర్‌రావు, నాయకులు

రుబెల్లా టీకా వికటించి విద్యార్థినికి అస్వస్థత



అస్వస్థతకు గురైన విద్యార్థిని

ఓదెల: రుబెల్లా టీకా వికటించి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో క్లాస్ చదువుతున్న ఆకినపల్లి రక్షిత అనే విద్యార్థిని శనివారం తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రభుత్వ వైద్యసిబ్బంది కొంతమందికి తట్టు నివారణ కోసం వివిధ పాఠశాలల్లోరు బెల్లా టీకాలు వేశారు ఈ సమయంలో ఇక్కడి ప్రైవేటు పాఠశాలకు చెందిన రక్షితకు కూడా టీకా వ్యాక్సిన్ వేయడంతో ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి నోటి నుంచి నురుగులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది 108 ద్వారా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

కోతిని మింగిన కొండచిలువ

స్థానికుల చేతిలో హతం

జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామశివారులోని చెరువుకట్ట సమీపంలో శనివారం కోతిని కొండచిలువ మింగింది. గమనించిన స్థానికులు కొండచిలువను పట్టుకుని చంపివేశారు. గ్రామంలోని రైతులు తమ మొక్కజొన్న తోటలలోకి పనుల నిమిత్తం వెళ్లారు. అక్కడ కోతిని మింగుతూ కొండచిలువ కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.

బంగారు గొలుసు అపహరణ



బాధితురాలు మల్లమ్మ

జమ్మికుంట: గుర్తు తెలియని దుండగులు ఇద్దరు తమ మాయ మాటలతో ఓ వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును శనివారం అపహరించారు. ఈ సంఘటన పట్టణ పరిధిలోని ఎంప్లాయీస్ కాలనీలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎంప్లాయీస్ కాలనీకి చెందిన వట్టపల్లి మల్లమ్మ అనే వృద్ధురాలు తెల్లవారు జామున ఇంటి ముందు ఊడుస్తోంది. వృద్ధురాలిని గమనించిన దుండగులు ద్విచక్రవాహనంపై అక్కడే తిరిగారు. తర్వాత కొద్ది సేపటికి మల్లమ్మ వద్దకు వచ్చి అమ్మ కాలుకు దెబ్బతగిలింది కొన్ని మంచినీళ్లు కావాలంటూ మాటలు కలిపాడు. ఇది నమ్మిన మల్లమ్మ నీళ్లు తెచ్చిచ్చిన వెంటనే సదరు దుండగుడు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కున్నాడు. అప్పటికే ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్న మరో దుండగుడు సహాయంతో అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికులు గమనించి వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్లు ఇవ్వకుండా సింగరేణి వేధింపులు

మాజీ కార్మికుడి ఆత్మహత్య

గోదావరిఖని: తమకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాడనే కారణంతో సింగరేణి యాజమాన్యం రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మాజీ కార్మికుడిని వేధింపులకు గురి చేసింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధలతో గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ కార్మికుడు వేముల నర్సయ్య(63)శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...



నర్సయ్య (ఫైల్ ఫొటో)

నర్సయ్య సింగరేణి పవర్ హౌస్‌లో జనరల్ మజ్దూర్‌గా పని చేసేవాడు. 2008లో పదవీ విరమణ చేయాలంటూ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. తనకు వయసు తక్కువగా ఉన్నా రికార్డుల్లో వయసు ఎక్కువగా పడిందంటూ నర్సయ్య కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు నర్సయ్యకు 7ఏళ్ల సర్వీస్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగంలో కొనసాగిన నర్సయ్య 2015 ఏప్రిల్‌లో పదవీవిరమణ చేశాడు. అతడికి సంస్థ నుంచి రావాల్సిన బెనిఫిట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించింది. కోర్టుకు వెళ్లావు కనుక బెనిఫిట్ల కోసం కోర్టుకే వెళ్లు అంటూ ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురుకు పెళ్లై ఒక పాప కూడా ఉంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.

సింగరేణిలో పదవీవిరమణ చేసిన తరువాత కూడా డబ్బులు రాకపోవడం, కూతురు పుట్టింట్లోనే ఉంటుండడంతో మనస్థాపానికి గురైన నర్సయ్య శనివారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ దేవయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీఈవోను అడ్డుకున్న విద్యార్థులు, గ్రామస్థులు

● బ్రాహ్మణపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తం

పెద్దపల్లి రూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లిలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తెరిపించాలంటూ శనివారం సుమారు మూడు గంటల పాటు పాఠశాలలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని స్కూల్ మూసి వేసి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ మీద ఇతర ప్రాంతాలకు, విద్యార్థులను వేరే పాఠశాలలకు తరలించిన విషయం తెలిసిందే. గ్రామానికి ఏ అధికారి వచ్చినా.. ఏప్రజాప్రతినిధి వచ్చినా మాబడి గురించి తేల్చి మిగితా కార్యక్రమాలని ఆందోళనలు కొనసాగాయి. ప్రతి రోజు నిరసనలతో పంచాయతీ హైకోర్టు వరకు చేరుకుంది. అయితే ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు చేపట్టారు. గ్రామస్థులు మాత్రం బడి గురించి ఇక్కడ జడ్జిలు తమకు న్యాయం చేసేందుకు వచ్చారనుకుని ఊరంతా అక్కడికి చేరుకుంది. అప్పటి వరకు తమ సమస్య గురించి చర్చకు రాలేదు.ఇంతలో జడ్జి పట్టాభి రామారావు స్వయంగా మేం బడి సమస్య పరిష్కారానికి రాలేదని న్యాయవిజ్ఞన సదస్సుకే వచ్చామని తెలియజేశారు. ఎందుకు మూసి వేశారో వివరాలు తెలుసుకొని పరిశీలిస్తామని తెలిపారు. ఇంతలో గ్రామస్థులు మాబడి గురించి న్యాయం జరిగిన తరువాతే మిగితా కార్యక్రమాలు నిర్వహించాలని జడ్జిని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థులు గ్రామస్థులు స్కూల్ మూసి వేసిన విషయం జడ్జికి వివరించారు. డీఈవో వెంకటేశ్వర్‌రావును బడి మూసి వేయడానికి గల కారణాలను జడ్జిలు పట్టాభి రామరావు, రాజేందర్‌లు అడిగి తెలుసుకున్నారు. అయినా గ్రామస్థులు, విద్యార్థులు జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య నేను తేల్చేది కాదని ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటారని జడ్జిలు పేర్కొన్నారు. అవసరమయితే విద్యా కమిటీ చైర్మన్, సర్పంచ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి జడ్జిలు వెళ్ళిపోయిన అనంతరం డీఈవో కారుకు అడ్డుకుని ధర్నా చేపట్టారు. పాఠశాల హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సర్పంచ్, విద్యాకమిటీ చైర్మన్‌కు తెలియజేయకుండా ఎవరి వత్తిడి వల్ల స్కూల్ మూసివేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మా పిల్లల భవిష్యత్ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో ఏడు సీట్లు సాధించి న మా పాఠశాలను ఏలా మూశారని ప్రశ్నించారు. వారం రోజుల్లో పాఠశాల తెరువకపోతే మా పిల్లల ను మీ ఇంటికి తీసుకు వస్తామని హెచ్చరిం చారు. లేదంటే అందరం ఇక్కడే పురుగుల మందు తాగి చస్తామన్నారు.


డీఈవోను నిలదీస్తున్న బ్రాహ్మణపల్లి గ్రామస్థులు, విద్యార్థులు

ఎక్కడికి వెళ్ళిన ఇంగ్లీష్ అవసరమవుతున్నదని ఇక్కడ ఇంగ్లీష్ మీడియం నెలకొల్పేందుకు ప్రభుత్వానికి డీడీలు తీసి అప్పగించినట్లు వివరించారు.బడి తెరిచి ఇంగ్లీష్ మీడియం విద్యనందించే ఏర్పాటు చేస్తే గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా బ యటకు వెళ్ళి చదువనీయమని సవాల్ చేశారు. సోమవారం డిప్యూటేషన్‌మీద ఒక్క హెచ్ఎం, ఇద్దరు టీచర్లతో పాఠశాలను తెరిపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో సర్పంచ్ మేకల రాజయ్య, ఎంపీటీసీ కుమారస్వామి, విద్యాకమిటీ చైర్మన్ రమేష్, తోట కాంతయ్య, మల్లేశం, తిరుపతి, మేకల భాస్కర్, వెంకన్న, పిడుగు శ్రీనివాస్, ఎల్లయ్య, బాల సాని లెనిన్, కాంపెల్లి చంద్రశేఖర్, వేల్పుల మురళి, రాజయ్యతో పాటు విద్యార్థులు, గ్రామస్థులున్నారు.

నెల రోజుల్లో వెల్‌నెస్ సెంటర్‌లో వైద్యసేవలు

● ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సీఈవో డాక్టర్ పద్మ


ఆసుపత్రిలో పరిశీలిస్తున్న ఈజీహెచ్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పద్మ

సుభాష్‌నగర్: నెలరోజుల్లో వెల్‌నెస్ సెంటర్‌లో వైద్య సేవలు ప్రారంభిస్తామని ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, జర్నలిస్టు హెల్త్ స్కీం సీఈవో డాక్టర్ పద్మ తెలిపారు. శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. అందులోని పాత ఎన్‌ఐసీయూ వార్డులో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో నాలుగు, సిద్దిపేటలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగానే వివిధ జిల్లాలను పర్యటించి వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు తగిన భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ, పీడియాట్రిక్, డెంటల్, ఆప్తాల్మాజి, ఫిజియోథెరపి వైద్యులుంటారని తెలిపారు. ఇందులో ఎక్స్‌రే, ఇసీజీ, అల్ట్రాసౌండ్, ల్యాబ్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. సిటి స్కాన్, ఎంఆర్‌ఐ ఉన్న ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. వైద్యంకోసం హైదరాబాద్ లాంటి నగరాలకు రాకుండా ఆ స్థాయి వైద్యసేవలు అందించే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడా ఒప్పందం చేసుకొని ఇన్‌పెషంట్లకు వైద్య సేవలందిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 24 ఆసుపత్రులు పని చేస్తున్నాయని ఆయా ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు, వైద్య సేవలు అందుబాటులో ఉండి వాటితో ఒప్పందం చేసుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఎవరికైనా శస్త్ర చికిత్సల కోసం హైదరాబాద్ రెఫర్ చేస్తే వారికి అక్కడే వైద్యం అందిస్తామని తెలిపారు. ఆమె వెంట ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నాగిశేఖర్, ఇతర సిబ్బంది ఉన్నారు.

26 నుంచి రాష్ట్రస్థాయి

చదరంగ పోటీలు

పెద్దపల్లి కల్చరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్‌చంద్ కల్యాణ మండపం, రిక్రియేషన్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రస్థాయి చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు కరీంనగర్, పెద్దపల్లి చదరంగ జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మోసం అంజయ్య, గడ్డాల శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహించే పోటీలకు స్థానిక జిల్లా అభ్యర్థులు రూ.250 ఎంట్రీ ఫీజు, ఇతర జిల్లాల వారికి రూ.300 చెల్లించాలన్నారు. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి సౌకర్యంతోపాటు భోజన సౌకర్యం ఉంటుందన్నారు. ఓపెన్ కాంపిటిషన్‌లో 20 నగదు బహుమతులు ఉంటాయని, మొదటి బహుమతి 5 వేల నుంచి 20వ బహుమతి రూ.400ల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 26 లోపల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. క్రీడాకారులు చెస్‌బోర్డు వెంట తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8919841557, 9515342207 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట

● డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

కమాన్‌పూర్ : సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మండల కేంద్రంలోని ఆది వరహాస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగున్నరకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రాన్ని సశ్యశామలంగా చేయాలనే సంకల్పంతో కోటి ఎకరాలకు నీరందించే దిశగా కేసీఆర్ వృధాగా పోతున్న గోదావరి వరద నీటితో మేడిగడ్డ, అన్నవరం, సుందిల్ల బ్యారేజీ లను ఏర్పాటు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు దేశం లోనే గొప్ప కార్యచరణగా పేరుపొందాయని అన్నారు. రాష్ట్రంలో ఆడపడుచుల ఆత్మగౌరం కోసం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించే ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా లేక పంటపొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుందని అన్నారు. రైతాంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రైతులకు ఎరువుల భారం కాకుండా రెండు పంటలకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఒక్కో విదార్థికి సంవత్సరానికి ఒక లక్షా ఇరవై వేల రూపాలయలు ఖర్చు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం నేడు గొల్లకుర్మలకు సబ్సిడీపై గొర్లను, మత్సకారులకు చేపపిల్లలు, నాయి బ్రాహ్మణులకు అధునాతనమైన హేర్‌సెలూన్‌లకు రుణాలను, రజకులకు దోబిఘాట్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మరో రెండెళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బగారు తెలంగాణ రాష్ట్రంచేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతూ ముందుకు సాగుతుందని అన్నారు. సమావేశంలో ఎంపీపీ ఇనగంటి ప్రేమలత , జడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, మంథని సర్పంచ్ పుట్టశైలజ, టీబీజికెఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, సర్పంచ్‌కొంతం సత్యనారా యణ, ఆకుల బాపు ఎంపీటీసీలు గంట వెంకటరమణా రెడ్డి, దేవి శ్రవంతి-లక్ష్మినర్సయ్య, అనురాధ,ఉపస ర్పంచ్ ఖలీమెద్దీన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, రమేష్, తాటికొండ శంకర్‌లు పాల్గొన్నారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 1, 8

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. షాపింగ్‌కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తల్లి, మాతృవర్గీయులకు సంబంధించిన వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

మిథునరాశి: (మే21-జూన్21): చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. సోదరీసోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్, ఫోన్ సందేశాలు అందుకుంటారు. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యత గమనించాలి.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కి వస్తాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): వినోదం, ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. బృందకార్యక్రమాల్లో అసౌకర్యం కలిగే అవకాశం వుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. డ్రైవింగ్, చర్చల్లో నిదానం పాటించండి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. సంస్మరణల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆస్పత్రులు, హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా వుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

నేడు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం

శ్రీరాంపూర్: సింగరేణి కాలరీస్ బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్‌బాడీ సమావేశం ఆదివారం శ్రీరాంపూర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఎస్‌బీఓఈఎస్ ఏరియా కన్వీనర్లు పుప్పాల సత్యనారాయణ, పిట్టల బాబురావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వారు శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. బీసీ, ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతులు, ఆర్వోఆర్ వర్తింపు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, రమేష్ హాజరవుతున్నారని వారు పేర్కొన్నారు.

కార్మికుల జీతాలు 21 శాతం పెంపు

● 1వ కేటగిరీకి కనీస పెరుగుదల రూ. 5,143.98 ● గ్రేడ్ ఏకు రూ. 9,352.15 ● 2016 జూలై 1 నుంచి అమలు

(ఆంధ్రజ్యోతి - మంచిర్యాల/గోదావరిఖని)

బొగ్గుగని కార్మికుల పదవ వేతన ఒప్పందం రాంచీలో శనివారం సాయంత్రం జరిగింది. ఐదు జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర బొగ్గుగని శాఖ అధికారులు, కోల్ ఇండియా దాని అనుబంధ, సింగరేణి అధికారులు ఈ మూడు రోజులు జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. భారతదేశంలోని కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థలతో పాటు తెలంగాణాలోని సింగరేణి సంస్థలో పని చేస్తున్న మూడున్నర లక్షల మంది బొగ్గు గని కార్మికుల వేతనాలను శనివారం నిర్ణయించారు. శనివారం జూలై 1, 2016 నాటికి ఉన్న కనీస బేసిక్, వీడీఏ, ఎఫ్‌డీఏ, అటెండెన్స్ బోనస్‌లపైన 21 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. దీని వల్ల కనీసం ఒకటవ క్యాటగిరీలో ఉన్న కార్మికుడికి రూ. 5,143.98 పెరుగుదల, అలాగే ఏ గ్రేడ్ ఉద్యోగుల కనీస పెరుగుదల రూ. 9,352.15 ఉంటుంది. బేసిక్‌పై 4 శాతం ప్రత్యేక అలవెన్సు కొనసాగుతుంది.

అలాగే భూగర్భంలో పని చేసే కార్మికుల అలవెన్స్ గతంలో మాదిరే పన్నెండున్నర శాతం ఉంటుంది. మిగిలిన అన్ని అలవెన్సులు 9వ వేతన ఒప్పందంలో ఉన్న మాదిరే కొనసాగుతాయి.

● 9వ వేతన ఒప్పందంలో కనీస పెరుగుదల రూ. 3,513..

9వ వేతన ఒప్పందంలో కనీస వేతన పెరుగుదల రూ. 3,513 ఉండగా ఈసారి 1,630 రూపాయలు ఎక్కువ సాధించినట్లయింది. మొత్తంగా 2016 జూలై 1 నాటికి ఉన్న బేసిక్, వీడీఏ, ఎఫ్‌డీఏ, అటెండెన్స్ బోనస్ పైన రూ. 5,143.98 సాధించినట్లయింది.

రాంచీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో జేబీసీసీఐ - 10 సమావేశం జరిగింది. కోల్ ఇండియా సీఎండీ సుతీర్థ బట్టాచార్య, సింగరేణి డైరెక్టర్ పర్సనల్ జే పవిత్రన్‌కుమార్, జీఎం పర్సనల్ ఆనం దరావు, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ నుంచి మంద నర్సింహరావు, హెచ్ఎంఎస్ నుంచి రియాజ్‌అహ్మద్, బీఎంఎస్ నుంచి లట్టి జగన్మోహన్‌లు సింగరేణి ప్రాంతం నుంచి జేబీసీ సీఐ సభ్యులుగా పాల్గొన్నారు. ఒప్పందం వివరాలను సీ ఐటీయూ నాయకుడు మంద నర్సింహారావు, ఏఐ టీయూసీ నాయకులు సీతారామయ్య 'ఆంధ్రజ్యోతి'కి వివరించారు. ఎంఓయూ అనంతరం రానున్న సమావేశంలో పూర్తిస్థాయి ఒప్పందాన్ని చేసుకుంటారు. దీంతో ఎన్‌సీడబ్ల్యూఏ(నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్) పూర్తవుతుంది. 2016 జూలై 1 నుంచి దీనిని అమలు చేస్తారు. అమలు తేదీ త్వరలో ప్రకటిస్తారు.

● 30 శాతమైనా ఇవ్వాలని..

లాభాలను బట్టి జీతాల పెరుగుదల అంటూ 10 శాతం మాత్రమే వేతనాలు పెంచుతామని కోల్ ఇండియా, తదితర యాజమాన్యాలు ముందకు వచ్చాయి. కార్మిక సంఘాలు 50 శాతం పెంచాలని డిమాండ్ చేశాయి. దశాబ్దాలుగా బొగ్గు బావులు లాభాలు కొనసాగుతున్నందున కనీసం 30 శాతమైనా ఇవ్వాలని కోరాయి. చివరికి మూడు రోజుల చర్చల అనంతరం 21 శాతం జీతాలు పెరిగాయి. మొత్తానికి కేంద్రం బొగ్గు గని కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కార్మికులు నిరసిస్తున్నారని పేర్కొనవచ్చు. కనీసం రూ. 10 వేలు అయినా మినిమం గ్యారంటీ బెనిఫిట్ ఉంటుందని భావించారు. అది కాస్త రూ. 5 వేల పైచిలుకుకు రావడంతో కార్మికులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు.

స్వరాష్ట్రంలోనే సింగరేణి అభివృద్ధి

● డిప్యూటి స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి



ఓసీపీ-2 ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటి స్పీకర్

మంథని(రామగిరి): స్వరాష్ట్రంలోనే సింగరేణి అభివృద్ధి పథంలో పయనిస్తోందని డిప్యూటి స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్, రామగిరి ఉమ్మడి మండలాల్లో పర్యటించిన ఆమె ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటి స్పీకర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో గణనీయమైన అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ఓసీపీ-2 వ్యూపాయింట్ ద్వార ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను డిప్యూటి స్పీకర్‌కు ఆర్జీ-3 జీఎం రాజేందర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో టీబీజీకేస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ గంటవెంకటరమణరెడ్డి పాల్గొన్నారు.

నేడు కేంద్రమంత్రిని కలవనున్న కాంట్రాక్టు కార్మిక సంఘాలు

శ్రీరాంపూర్: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ ఒప్పందాల ప్రకారం హెచ్‌పీసీ వేతనాల అమలుకై కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి చర్చించనున్నట్లు ఎస్‌సీసీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపర్తి శంకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సింగరేణి యాజమాన్యం అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

స్వచ్ఛ్ పక్వాడ్‌పై రివ్యూ సమావేశం

మంథని(రామగిరి): సింగరేణి సంస్థ ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో శనివారం స్వచ్ఛ్‌పక్వాడ్‌పై ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు రాజేందర్‌రెడ్డి, వీరారెడ్డి అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. 23న అన్ని గనులపై ప్రతిజ్ఞ, స్వచ్ఛ్‌పక్వాడ్‌పై నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏజీఎం టీవీరావు, ఎస్వోటూ జీఎం శ్రీనివాస్, అధికారులు రఘుకుమార్, జగన్‌మోహన్‌రావు, సోలోమన్, వెంకట్‌రావు, లక్ష్మిపతిగౌడ్, దుర్గా ప్రసాద్, ప్రభాకర్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

'పైరవీలకే పరిమితమైన టీబీజీకేఎస్'

యైటింక్లయిన్‌కాలనీ: గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే కార్మికుల సమస్యలను పక్కన పెట్టి పైరవీలకే పరిమితమైందని హెచ్ఎంఎస్ ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు దశరథం ఆరోపించారు. శనివారం ఓసీపీ-3 ఓల్డ్ సైటాఫీస్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. హెచ్ఎంఎస్ నాయకులు కార్మికుల కోసం కొట్లాడి జైళ్లకు వెళ్తే అవినీతి ఆరోపణలతో టీబీజీకేఎస్ నాయకులు జైళ్లకు వెళ్లినట్టు ఆరోపించారు. గేట్ మీటింగ్‌లో నాయకులు యాదగిరి సత్తయ్య, ప్రతాప్‌రావు, రామయ్య, సోమయాజులు, ఉస్మాన్, కోటేశ్వర్‌రావు, వీరమల్లు పాల్గొన్నారు.

'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

గోదావరిఖని: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచమంటూ సింగరేణి శుక్రవారం జీఓ విడుదల చేసిందని, దీంతో కార్మికులు సంబరపడాల్సిన పని లేదని, ఈ జీఓతో కార్మికుల బతుకులు బాగుపడవన్నారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని కోరా రు. జాతీయ సంఘాలు మా పోరాటం ద్వారానే వేతనాలు పెరిగాయని గ్లోబల్ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. యాజమాన్యంపై, ప్రభుత్వపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

2016-17లో సింగరేణి నికరలాభం 395 కోట్లు

గోదావరిఖని: సింగరేణికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.395కోట్ల లాభాలు సాధించింది. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 14ఏళ్లుగా వరుస లాభాల బాటలో పయనిస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళుతోంది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శనివారం సింగరేణి బోర్డ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సింగరేణి వార్షిక లెక్కలకు బోర్డ్ ఆమోదం తెలిపింది. అనంతరం సీఎండీ శ్రీధర్ వివరాలను వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.395.38కోట్ల నికర లాభాలు వచ్చినట్టు ప్రకటించారు. మొత్తం టర్నోవర్ రూ.17,853కోట్లు కాగా నికర టర్నోవర్ రూ.13,981కోట్లుగా వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ ట్యాక్స్‌ల కింద రూ.6,056 కోట్లు చెల్లించినట్టు, దీనిలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2,888 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,168కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. అలాగే సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద రూ.30కోట్లు వెచ్చినట్టు తెలిపారు. బోర్డ్ సమావేశంలో పలు కొత్త గనుల కోసం సంబంధించి ఆర్థిక అంచనాలకు ఆమోదం తెలిపారని, ఇందారంఖని ఓసీపీ(శ్రీరాంపూర్), కేటీకేఓసీ-2(భూపాలపల్లి), శాంతిఖని లాంగ్‌వాల్(మందమర్రి)లకు సవరించిన బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ జేఎస్ బింద్రా, సింగరేణి డైరెక్టర్(పీపీ) బీ భాస్కర్‌రావు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎస్ శంకర్, కంపెనీ కార్యదర్శి జీ శ్రీనివాస్ పాల్గొన్నారు.



బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ

'బదిలీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి'



గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు

శ్రీరాంపూర్: జేఎంఈటీ, బదిలీ వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు ఏఐటీయూసీ కృషి చేస్తోందని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, మైనింగ్ రీజియన్ కార్యదర్శి వంగరి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. శనివారం వారు శ్రీరాంపూర్‌లోని ఆర్కె-7గనిని సందర్శించి జేఎంఈటీ, బదిలీ వర్కర్ల సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. జేఎంఈటీలు అపాయింట్‌మెంట్ అయ్యే నాటికి సంబంధిత ఉద్యోగులు ఎవరైనా ఉన్నత చదవుల్లో ఉన్నట్లయితే చదువు కొనసాగించే విధంగా వారికి ఎన్ఓసీతో పాటు ఉన్నత డిగ్రీని యాజమాన్యం గుర్తించాలన్నారు. ట్రైనింగ్ పీరియడ్ రెండు సంవత్సరాలకు తగ్గిస్తూ వారికి బీగ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఆదివారం సాయత్రం నర్సయ్య భవన్‌లో జరిగే జేఎంఈటీ, బదిలీ వర్కర్ల సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి కిషన్‌రావు, మైనింగ్ ఇన్‌చార్జీ వేముల సారేందర్, గుడెల్లి నారాయణ, రామారావు, రవీందర్‌రెడ్డి, రమేష్, చంద్రశేఖర్, నెరువట్ల మల్లేష్, కోడి వెంకటేశం, పెద్దన్న, సారయ్య, లింగయ్య, ప్రతాప్ పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుతో రూ. 2.07 కోట్ల భారం

(ఆంధ్రజ్యోతి - మంచిర్యాల) :

సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించిన వేతనాలను చెల్లించడం వల్ల సంస్థకు ప్రతి నెల రూ. 2.07 కోట్లు అధనపు భారం పడనుంది. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్వయంగా వెల్లడించారు. మొత్తం 14,921 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రయోజనం కలగనుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాలు రూ. 313.25 చెల్లిస్తుండగా కొత్త వేతనాల ప్రకారం రూ. 350 పెరగనున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీగార్డులకు రూ. 330.64 చెల్లిస్తుండగా కొత్త వేతనాల ప్రకారం రూ. 494 చెల్లించనున్నారు. సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ. 420, స్కిల్డ్ కార్మికునికి రూ. 506, హైస్కిల్డ్ కార్మికునికి రూ. 593 చెల్లిస్తారు. కాంట్రాక్ట్ కార్మికుల సం ఘం రాష్ట్ర అద్యక్షుడు సాయిబాబు, వేతనాలు పెంచినందు కు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గోవర్దన్ సెం ట్రల్ లేబర్ అధికారులు, డైరెక్టర్‌లకు దన్యవాదాలు తెలిపారు.

'అన్ని సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలి'

శ్రీరాంపూర్: ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐటీయూసీ కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన శ్రీరాంపూర్‌లోని ఆర్కె-5గనిలో కార్మికుల సమస్యలు తెలుసుకున్న అనంతరం మాట్లాడారు. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ పేరుతో ఇతర సంఘాల గొంతును నొక్కి వేయడం, కార్మికులను కలుసుకోకుండా ఆంక్షలు పెట్టడం సరి కాదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మల్లేష్, బియ్యాని శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ కార్యదర్శి ప్రభాకర్, రాంచందర్, వీరయ్య, సంగ రాజయ్య పాల్గొన్నారు.

హెచ్ఎంఎస్ ఆర్కెన్యూటెక్ కమిటీ

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌లోని ఆర్కెన్యూటెక్ గని ఫిట్ సమావేశాన్ని శనివారం హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు పేరం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కెన్యూటెక్ గని కమిటీని ఎన్నుకున్నారు. కమిటి ఫిట్ కార్యదర్శిగా కే.అశోక్‌రెడ్డి, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా బటారి శ్రీనివాస్, మైనింగ్ ఇన్‌చార్జిగా తిప్పని మల్లయ్య, అడ్వయిజర్‌గా బుచ్చయ్య, షిఫ్టు ఇన్‌చార్జీలుగా ఇందూర్, పైడయ్య, బుచ్చిలింగం, రాజనర్సు, అశోక్, ట్రెజరర్‌గా లచ్చన్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కుమార్, రాజయ్య, భూమయ్య, రాజిరెడ్డి, కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.



సూక్తి

మనిషి
ఔన్నత్యానికి
కొలబద్ద మేధస్సు
కాదు హృదయం
- మదర్ థెరిసా

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. వియంన ▸ ....
2. రకొత ▸ ....
3. రంశిబి ▸ ....
4. కివాలి ▸ ....

టంగ్ ట్విస్టర్స్



1. If you're keen on stunning kites and cunning stunts,buy a cunning stunning stunt kite.
2. Two tiny tigers take two taxis to town.

ఔనా!

ఆస్ట్రేలియాలో 10 వేల బీచ్‌లు ఉన్నాయి. రోజుకో బీచ్‌ను సందర్శించినా 27 ఏళ్లు పడుతుంది.





ఎవరైనా పిల్లలు బాగా హుషారుగా ఉంటే అబ్బో ఈ అబ్బాయికి తెలివి అంతా ఇంతా కాదు అని అంటుంటారు. మరి నిజంగా తెలివిని పరీక్షలించాలంటే? ఓ వ్యక్తిని మేధావిగా గుర్తించాలంటే? అవి తెలుసుకోవడానికే ఓ పరీక్ష ఉంది.. అదే - 'ఐక్యూ(Intelligence Quotient) టెస్ట్. మహామహులే ఆ పరీక్షలో నెగ్గాలంటే తలలు పట్టుకుంటారు. అలాంటిది తెలివితేటల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల స్థాయిని దాటేశాడు ఓ తెలుగు కుర్రాడు. అతడే బండి యశ్వంత్.

ఐక్యూ 162.. భాషలు 5

బ్రిటన్‌లో ఉన్న 'మెన్సా' క్లబ్ ఐక్యూను పరీక్షించడంలో ఎంతో ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఐక్యూ క్లబ్ ఇదే కావడం విశేషం. 1964లో రోలాండ్ బెరిల్, డాక్టర్ లాన్స్‌వేర్ కలిసి దీన్ని ప్రారంభించారు.



తెలివితేటలకు తూకం వేయాలంటే.. 'ఐక్యూ'(ఇంటెలిజెన్స్ కోషంట్) పరీక్షలో సత్తా చాటాల్సిందే. అందులో నెగ్గితే.. ప్రపంచ మేధావుల జాబితాలో ఒకరిగా పేరు పొందొచ్చు. బ్రిటన్‌లో ఈమధ్యే జరిగిన ఐక్యూ టెస్ట్‌లో మన తెలుగు అబ్బాయి మెరిశాడు. పన్నెండేళ్ల 'బండి యశ్వంత్' 162 మార్కులు గానూ, 162 సాధించి(ఐక్యూ పరీక్షలో అత్యధిక మార్కులు) ఔరా అనిపించాడు. వృత్తిరీత్యా యశ్వంత్ కుటుంబం లండన్‌లోని 'రీడింగ్'లో నివాసముంటుంది. యశ్వంత్ తండ్రి కృష్ణమోహన్, తల్లి మాధవి లత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు. కృష్ణమోహన్ స్వస్థలం తెనాలి(గుంటూర్)లోని కొలకలూరు కావడం విశేషం.

'నేను ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నాకు పజిళ్లు పూర్తి చేయడమంటే భలే సరదా. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేదాకా పట్టు వదలను. త్వరలోనే ముంబైలో జరిగే 'ప్రపంచ రూబిక్ క్యూబ్ టోర్నమెంట్'లో పాల్గొనబోతున్నాను. నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తను కావాలని అనుకుంటున్నాను. కాల్పనిక కథలు చదువుతుంటాను. కొత్త టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాను. క్రికెట్ నా ఫేవరేట్ గేమ్. జర్మనీ, ఫ్రెంచి, స్పానిష్ భాషల్లో కూడా మాట్లాడగలను. ప్రస్తుతం లాటిన్, రష్యన్ భాషలను నేర్చుకుంటున్నాను. 'ఆస్ట్రానమీ క్లబ్'లో నేను ఓ మెంబర్‌ని కూడా. నాకు ఇష్టమైన పనిని, మనసు పెట్టి చేస్తాను'.

- యశ్వంత్

ఐక్యూ టెస్ట్ పరీక్ష ఎలా ఉంటుందంటే..

- ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి 'కెటెల్ 3బీ పేపర్'. రెండోది 'కల్చర్ ఫెయిర్ స్కేల్'. ఈ రెండూ కలిపి రెండున్నర గంటల పరీక్ష ఇది. మొదటి పేపర్లో 42 ప్రశ్నలుంటే, రెండో దాంట్లో 250 ప్రశ్నలు ఉంటాయి.
- ఇందులో కష్టమైన ఇంగ్లీష్ పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలతో పాటు, బంధుత్వ ప్రశ్నలు, చిక్కులెక్కలు, మెదడు స్థాయిని పరీక్షించే తార్కిక ప్రశ్నలుంటాయి.

నవ్వుల్ నవ్వుల్

ఇద్దరు మేధావుల మాటలు..



మిస్టర్ మేధావి లింగం : ఒరేయ్! నువ్వు గేదె మీద వెళ్తున్నావు కదా. నిన్ను పోలీసులు పట్టుకుంటారు.
మిస్టర్ మేధావి గంగ : ఎందుకురా?
మిస్టర్ మేధావి లింగం : నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కదా!
మిస్టర్ మేధావి గంగ : ఒరేయ్ ఇది ఫోర్ వీలర్. అందుకే బెల్టు పెట్టుకున్నా చూడు.
మిస్టర్ మేధావి లింగం : !!!!!!!!

చెప్పగలరా?

ఉరిలో ఉన్నా
కానీ గురిలో లేను

మేడలో ఉన్నా
కానీ మేనులో లేను

రాతలో ఉన్నా
కానీ రాయిలో లేను

అయితే ఇంతకీ
నేనెవర్నో
చెప్పగలరా?





జవాబులు


చెప్పగలరా? : ఉడత
జంతర్‌మంతర్ : 1. వినయం 2. కొరత 3. శిబిరం 4. వాకిలి
జంబ్లింగ్ వర్డ్స్ : 1.COLD 2.SOFT 3.RIDE 4.LIKE

జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. LCOD ▸ ....
2. STOF ▸ ....
3. DERI ▸ ....
4. KELI ▸ ....

దారి కనుక్కోండి



బొమ్మ గీయండి



విజయవంతమైన 2వ వారం



ASIAN LAXMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.15,2.30,6.15,9.30
ASIAN MULTIPLEX - కూకట్‌పల్లి 10.40,1.30,7.30,10.30
ASIAN అత్తాపూర్ 10.40,1.40,4.20,7.40,10.30
ASIAN RADHIKA కాప్రా 10.30,1.25,7.25,10.30
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00,9.00
ASIAN - ఉప్పల్ 10.30,1.30,4.40,7.20,10.20
ASIAN SHAH SHAHENSHAH ఎ/సి - చింతల్ 11.15,6.15
PRASADS 10.45,2.30,5.00,7.30,10.30
PVR 10.20,1.30,4.40,7.50,11.00
PVR బంజారాహిల్స్ - 10.30,7.30,11.00
PVR CENTRAL MALL ఎ/సి - 10.20,1.30,7.50,11.00
PVR FROUM MALL 10.20,11.15,1.30,4.40,7.50,10.20,11.00
INOX 11.15,1.00,4.10,7.25,10.40
INOX 10.50,12.55,4.00,7.05,10.10
Cinemas AMEERPET 10.10,4.00,7.10,10.20
Cinemas SHAMEERPET ఎ/సి - 10.50,4.30,7.10,10.30
Cinépolis 11.10,1.50,4.30,7.15,10.25
Cinépolis 10.10,1.15,4.20,7.25,10.30
Cinépolis ATTAPUR 10.40,1.40,4.20,7.40,10.30
TIVOLI SECUNDERABAD ఎ/సి - 1.20,7.00,10.15
Cine Planet కోంపల్లి 10.30,1.30,4.30,7.30,10.20
11.30,2.30,8.00,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00
HVK MULTIPLEX 11.00,4.30,7.30,10.00
ASIAN - హన్మకొండ 10.40,1.40,4.40,7.30,10.25
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.20,7.20,10.30
- వరంగల్ 12.45,3.55,7.05,10.15
SVC ప్రతిమ - కరీంనగర్ 11.00,7.35

శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00
ప్రశాంత్ 70 - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 11.15,2.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
నాగేంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00

సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ ఇస్మోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00

విజయవంతమైన 2వ వారం



సంధ్య 35 ఎంఎం ఎ/సి -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

SVC CINEMAS **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 6.00,9.00

SVC CINEMAS **సంగీత** - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30

PRASADS 11.00,2.00,7.45,10.45

PVR CINEMAS INORBIT MALL మాదాపూర్ - 1.40,10.40

PVR CINEMAS RK COMPLEX బంజారాహిల్స్ - 10.50,4.10

PVR CINEMAS CENTRAL MALL పంజాగుట్ట ఎ/సి - 1.45,10.30

PVR CINEMAS FROUM MALL 11.05,4.20,7.30,10.45

INOX GVK ఎ/సి - 1.35,4.25,10.15

INOX M.P. MALL KACHIGUDA కాచిగూడ ఎ/సి - 4.30,10.30

BR Cinemas AMEERPET అమీర్‌పేట్ - 4.20,10.20

BR Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 10.20PM

Cinépolis KUKATPALLY ఎ/సి - కూకట్‌పల్లి 2.15,7.40

Cinépolis CCPL - MALKAJGIRI ఎ/సి - మల్కాజ్‌గిరి 1.35,7.40

Cinépolis ATTAPUR అత్తాపూర్ 10.20,4.20,7.15

శ్రీరాములు - మూసాపేట 11.30,2.30,6.30,9.30

సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 11.15,6.15

శివ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.15

షా మల్టీప్లెక్స్ ఎ/సి - హెచ్ఎంటి చింతల్ 2.15,9.15

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

మంజు ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00

భుజంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

శ్రీకృష్ణ 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

SVC CINEMAS **ఈశ్వర్** - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00

కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ASIAN SPR MULTIPLEX KUKATPALLY ఎ/సి - 10.50,4.30,10.20

ASIAN CINEMAS ATTAPUR 10.50,4.30,7.30

ASIAN RADHIKA MOVIEPLEX KAPRA కాప్రా - 10.50,4.25,10.20

ASIAN CINE SQUARE UPPAL 10.40,1.40,7.40,10.30

Cine Planet 10.35,4.25,7.10

MIRAJ CINEMAS ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 10.30,7.40

T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.00

RVK MULTIPLEX 11.00,2.00,10.20

ASIAN CINEMAS హన్మకొండ - 10.40,4.30,10.25

GEETHA ASIAN నిజామాబాద్ - 1.40,4.30,7.40

SVC CINEMAS ఎ/సి - కరీంనగర్ 4.30,10.25

- వరంగల్ 12.10,3.15,6.25,9.40

గెలాక్సి ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00

SVసినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00

స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00

వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00

కళ్యాణి 70 ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

వైజయంతి 70 ఎ/సి - నాచారం 11.00,2.00,6.00,9.00

లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంషాబాద్ 11.30,2.15,6.30,9.15

వెంకటసాయి 70 ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00

విజయవంతమైన 2వ వారం



సంధ్య 70 ఎంఎం ఏ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00


భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 1.45,8.15
PVR మాదాపూర్ - 11.05,2.10,7.45
PVR బంజారాహిల్స్ - 10.25,4.25
PVR పంజాగుట్ట - 12.00,4.10
PVR 10.35,1.15,7.25,10.15
INOX బంజారాహిల్స్ - 4.25,10.25
INOX కాచిగూడ - 4.30,10.30
Cinemax AMEERPET అమీర్‌పేట్ - 10.20,5.00
Cinemax SHAMEERPET శామీర్‌పేట్ - 2.20,7.50
Cinépolis KUKATPALLY కూకట్‌పల్లి ఏ/సి - 1.55,7.30
Cinépolis CCPL - MALKAJGIRI మల్కాజ్‌గిరి - 11.10,5.00,10.55
Cinépolis ATTAPUR అత్తాపూర్ ఏ/సి - 1.55,7.30
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.40
ASIAN అత్తాపూర్ ఏ/సి - 1.40,7.20
ASIAN RADHIKA కాప్రా ఏ/సి - 4.40,10.40
ASIAN ఉప్పల్ - 10.50,4.30,10.30
Cine Planet కొంపల్లి - 1.25,4.15,10.15
- దిల్‌సుఖ్‌నగర్ 10.45,5.15
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
MULTIPLEX ఏ/సి - 2.00,4.40,7.30
ASIAN హన్మకొండ - 1.40,7.40
GEETHA ASIAN నిజామాబాద్ - 1.30,10.20
కరీంనగర్ - 6.15,9.15
వరంగల్ - 12.40,3.45,9.20

లక్ష్మీకళ ఏ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 2.00,4.50,7.40
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఏ/సి - మియాపూర్ 2.15,9.45
గంగ మల్టీప్లెక్స్ ఏ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
షెహన్ షా 70 ఏ/సి - హెచ్‌ఎంటి చింతల్ 2.30,9.30
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస 70 ఏ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
స్వప్న 35 ఎంఎం ఏ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
జగదాంబ ఏ/సి - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఏ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
జ్యోతి ఏ/సి - ఐడిఏ బొల్లారం 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విమల్ ఏ/సి - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఏ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీ కళామందిర్ ఏ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఏ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

ఈనెల 24న బ్రహ్మాండమైన విడుదల



సంధ్య 70 ఎంఎం ఏ/సి ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఏ/సి - మాదాపూర్
PVR ఏ/సి - బంజారాహిల్స్
PVR ఏ/సి - పంజాగుట్ట
PVR ఏ/సి - కూకట్‌పల్లి
INOX - బంజారాహిల్స్
INOX ఏ/సి - కాచిగూడ
ఏ/సి - అమీర్‌పేట్
ఏ/సి - శామీర్‌పేట్
Cinépolis ఏ/సి - కూకట్‌పల్లి
Cinépolis CCPL - మల్కాజ్‌గిరి
Cinépolis ఏ/సి - అత్తాపూర్
TIVOLI - సికింద్రాబాద్
Cine Planet ఏ/సి - కొంపల్లి
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
ఏ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN సినీస్క్వేర్ ఏ/సి - ఉప్పల్
లక్ష్మీకళ - మూసాపేట్
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఏ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN షా షహెన్‌షా - చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతీమ - కరీంనగర్
ఎస్2 - వరంగల్

మరియు మీ అభిమాన థియేటర్లలో

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఏ/సి - మాదాపూర్
PVR ఏ/సి - బంజారాహిల్స్
PVR ఏ/సి - పంజాగుట్ట
PVR ఏ/సి - కూకట్‌పల్లి
INOX - బంజారాహిల్స్
INOX ఏ/సి - కాచిగూడ
ఏ/సి - అమీర్‌పేట్
ఏ/సి - శామీర్‌పేట్
Cinépolis ఏ/సి - కూకట్‌పల్లి
Cinépolis CCPL - మల్కాజ్‌గిరి
Cinépolis ఏ/సి - అత్తాపూర్
TIVOLI - సికింద్రాబాద్
Cine Planet ఏ/సి - కొంపల్లి
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
ASIAN సినీస్క్వేర్ ఏ/సి - ఉప్పల్
లక్ష్మీకళ - మూసాపేట్
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఏ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN షా షహెన్‌షా - చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్

మరియు మీ అభిమాన థియేటర్లలో

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

కరెంట్ అఫైర్స్


రామచంద్రారెడ్డి ఉప్పుల

అంతర్జాతీయం

పోలియో రహిత దేశంగా సోమాలియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమాలియాను పోలియో రహిత దేశంగా ఆగస్టు 13న ప్రకటించింది. మూడేళ్లగా సోమాలియాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్, నైజీరియా, పాకిస్థాన్‌లలో మాత్రమే పోలియో కేసులు నమోదవుతున్నాయి. సోమాలియాలో చివరిగా 2014లో పోలియో కేసు నమోదైంది. సోమాలియాను పోలియో రహిత దేశంగా ప్రకటించినా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నందువల్ల టీకాలను నిరంతరం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

బార్సిలోనాలో ఉగ్రదాడి



స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఆగస్టు 17న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13 మంది మరణించారు. బార్సిలోనాలోని లస్ రంబ్లస్ రహదారిలో ఉగ్రవాదులు వ్యానుతో పాదచారుల పైకి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. పర్యాటకులు, జనసంచారంతో ఉండే ఈ దారిని దాడికి ఉగ్రవాదులు ఎన్నుకొన్నారు. 2004లో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అల్‌ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు రైళ్లలో పేలుళ్లకు పాల్పడటంతో 191 మంది మరణించారు.

అమెరికా ఉగ్ర జాబితాలో 'హిజ్బుల్ ముజాహిదీన్'

కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. హిజ్బుల్ అధిపతి సయ్యద్ సలావుద్దీన్‌ను రెండు నెలల క్రితం అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. 1989లో ఏర్పాటైన హిజ్బుల్ కశ్మీర్‌లో పెద్ద ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. తాజా ప్రకటనతో ఆ సంస్థకు నిధుల సమీకరణ కష్టతరం కానుంది. ఆంక్షల కారణంగా హిజ్బుల్‌పై చట్టపరమైన సంస్థలు చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

పరుగుల వీరుడు మిల్కాసింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌహార్ద రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియా ప్రాంతంలో శారీరక శ్రమ పెంపుదల ఆవశ్యకతపై ప్రచారం చేయడానికి మిల్కాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. ఈ ప్రాంతంలో 2025 నాటికి శారీరక శ్రమ 90 శాతం ఉండేలా, అంటువ్యాధులు కాని రోగాల విస్తృతిని 25 శాతానికి పరిమితం చేసేలా డబ్ల్యూహెచ్ఓ కార్యాచరణ రూపొందించింది. దీనికి ప్రచారకర్తగా మిల్కాను నియమించింది.

జాతీయం

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి

దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 2016-17 సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదైంది. 2016-17 మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు కేంద్రం ఆగస్టు 16న ప్రకటించింది. 2015-16లో 25.17 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 10.41 కోట్ల టన్నుల నుంచి 11.01 కోట్ల టన్నులకు పెరిగింది. గోధుమలు 9.29 కోట్ల టన్నుల నుంచి 9.83 కోట్ల టన్నులకు, పప్పు ధాన్యాలు 1.63 కోట్ల టన్నుల నుంచి 2.29 కోట్ల టన్నులకు పెరిగింది. చెరకు ఉత్పత్తి 11.98 శాతం మేర పడిపోయింది. పత్తి ఉత్పత్తి 3.01 కోట్ల బేళ్ల నుంచి 3.30 కోట్ల బేళ్లకు పెరిగింది.

ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా



ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తన పదవికి ఆగస్టు 18న రాజీనామా చేశారు. సీఈవోగా తప్పుకొన్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నియమించారు. తాత్కాలిక సీఈవో & ఎండీగా యూబీ ప్రవీణ్ రావును నియమించారు. 2014 జూన్ 12న సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో & ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1986లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఐఐ నేషనల్ కౌన్సిల్, నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ప్రవీణ్ సభ్యుడిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ బీపీవోకు కూడా ప్రవీణ్ చైర్మన్.

పురస్కారం

శంకర్‌రావుకు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం

చత్తీస్‌గఢ్ పోలీస్ జవానుకు ఈ ఏడాది అత్యున్నత పోలీస్ పురస్కారం లభించింది. కమాండర్ శంకర్‌రావుకు మరణానంతరం 'రాష్ట్రపతి పోలీస్ శౌర్య' పతకాన్ని ప్రకటించారు. 2015లో నక్సల్స్‌తో జరిగిన పోరులో చత్తీస్‌గఢ్ పోలీస్ ప్లటూన్ కమాండర్ శంకర్‌రావు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ విభాగంలో అత్యున్నత పురస్కారంగా భావించే రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాన్ని పొందారు.

ఐదుగురికి 'కీర్తిచక్ర'

శాంతి సమయంలో సైనికులకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం 'కీర్తిచక్ర'కి ఈ సారి ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ప్రకటించారు. వారిలో గూర్ఖా రైఫిల్స్‌కి చెందిన హవాల్దార్ గిరిస్ గురుంగ్, నాగా రెజిమెంట్‌కు చెందిన మేజర్ డేవిడ్ మన్లుం, సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్ కమాండెంట్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. గార్వారా రైఫిల్స్‌కు చెందిన మేజర్ ప్రీతం సింగ్, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి చేతన్‌కుమార్ చీతా కీర్తిచక్ర పొందిన మిగిలిన ఇద్దరు.

క్రీడలు

బల్గేరియా ఓపెన్ విజేత లక్ష్యసేన్



బల్గేరియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా భారత యువ క్రీడాకారుడు లక్ష్యసేన్ నిలిచాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 18-21, 21-12, 21-17తో క్రోయేషియాకు చెందిన రెండో సీడ్ డుర్‌కిన్ జాక్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకొన్నాడు. లక్ష్యకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గతేడాది ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకొన్నాడు. ప్రస్తుతం జూనియర్ ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న లక్ష్యసేన్‌కు సీనియర్ విభాగంలో ఇది రెండో అంతర్జాతీయ టైటిల్.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్



శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీ సేన ఘనత సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' శిఖర్ ధావన్‌కు, 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు హర్దిక్ పాండ్యకు లభించింది. చివరి టెస్టులో భారత ఇన్నింగ్స్ 171 పరుగులతో విజయం సాధించింది. తాజా విజయంతో టెస్టు ర్యాంకింగ్‌లో భారత్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోజర్స్ కప్ విజేత అలెగ్జాండర్

వింబుల్డన్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెదరర్‌ను రోజర్స్ కప్ ఫైనల్లో జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. మాంట్రియాల్‌లో జరిగిన ఫైనల్లో జ్వెరెన్ 6-3, 6-4 తేడాతో ఫెదరర్‌ను ఓడించి కప్ గెలుచుకొన్నాడు. ఈ విజయంతో అలెగ్జాండర్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకొన్నాడు.

స్వయం ఉపాధి


మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

కారప్పూస, బూందీ, మురుకులు, మిక్చర్ వంటి సంప్రదాయ చిరు ఆహార పదార్థాలు; ఆలు చిప్స్, ఫ్రెంచి ఫ్రైస్, కుర్‌కురే, ఫ్రెయూమ్స్ వంటి ఆధునిక టైంపాస్ స్నాక్స్ గురించి మనందరికీ తెలుసు. వీటిలో కొన్ని వంటనూనెలో ఫ్రై చేసినవి కాగా మరికొన్ని ఎక్స్‌ట్రూడెడ్ ఆహార పదార్థాలు. మధ్యాహ్న సమయంలో టీ తోపాటు స్నాక్స్‌గా/ టైంపాస్ స్నాక్స్‌గా వీటిని ఎక్కువగా తింటుంటారు. ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్యాలకు కారణమౌతున్నాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా సహజమైన గింజలను లేదా నట్స్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు, వేరుశనగ గింజలు, బఠాణీలు వంటివి మంచి బలవర్ధకమైన

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్



పోషకవిలువలు ఉన్న నట్స్/ గింజలుగా పరిగణించవచ్చు. వీటిలో తక్కువ కార్బొహైడ్రేట్స్, అధిక పీచు పదార్థం, అధిక కేలరీలు శక్తితోపాటు అధికంగా అన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. అందుకే ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా పుష్టిగా ఉంచేందుకు తోడ్పడతాయి. వేరు శనగ గింజల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫాటీ యాసిడ్స్, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఖనిజాలు, విటమిన్లు ఉండటం వల్ల ప్రతిరోజూ పిడికెడు వేరుశనగ గింజలను తినడం ఆరోగ్యానికి మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. జీడిపప్పులో అధిక అన్‌శాచురేటెడ్ కొవ్వు, విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీడిపప్పును తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా నివారించవచ్చుని, మధుమేహాన్ని కూడా రానివ్వదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. బఠానీల్లో ఎముకల వృద్ధికి తోడ్పడే విటమిన్ కె, మాంగనీస్ ఖనిజాలు అధికంగా ఉంటాయి.

రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్: ఇటీవల మనదేశంలో ప్యాక్‌డ్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రెడీ - టు - ఈట్ స్నాక్స్, నమ్‌కిన్స్ మార్కెట్ రూ.50,000 కోట్లకు పైగా ఉంది. 2014 - 19 కాలంలో సగటున ఏడాదికి 22 శాతం వృద్ధి ఉండవచ్చుని పరిశ్రమ వర్గాల అంచనా. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో మారుతున్న జీవన సరళి; నూతన ఉత్పత్తుల ఆవిష్కరణపై పెరుగుతున్న ఆసక్తి; పెరుగుతున్న రిటైలింగ్ ; ప్రభుత్వ ప్రోత్సాహకాల కల్పన వంటి కారణాల వల్ల రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్ రోజురోజుకీ వృద్ధి చెందుతోంది.

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్: పలు ఆరోగ్య అనుకూల లక్షణాలు ఉన్న అన్ని రకాల గింజలను కలిపి తినడం ద్వారా శరీరానికి మెరుగైన పలు పోషకాలు లభించడానికి అవకాశం ఉంటుంది. బఠాణీలు, జీడిపప్పు, వేరుశనగ వంటివాటిని నేరుగా తినడానికి వీలుగా ఉండేలా తయారుజేసి నిర్ణీత నిష్పత్తిలో వాటిని కలిపి ప్రత్యేకమైన ఒక ప్యాకెట్ ద్వారా అందివ్వడమే మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్ యూనిట్ పని.

అవసరమైన యంత్ర పరికరాలు: ● ట్రే డ్రయ్యర్ ● రోస్టర్ ● ఫ్రయ్యింగ్ పాన్ ● కోటింగ్ పాన్ ● ప్యాకింగ్ మిషన్ ● తూనిక యంత్రాలు తదితరాలు

ముడి పదార్థాలు: ● జీడిపప్పు ● వేరుశనగ గింజలు ● డ్రై బఠాణీలు ● వంట నూనె ● ఉప్పు ● మసాలా దినుసులు ● ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫిల్మ్ ● అట్టపెట్టెలు

తయారీ విధానం: బఠాణీలను ముందుగా 8 గంటలపాటు నీటిలో నానబెట్టి తరవాత నీరు తీసివేసి రోస్టింగ్ చేయాలి. బఠాణీల పై పొర తీసివేయాలి. వేరు శనగ గింజలను కూడా రోస్టింగ్ చేసి పైపొట్టు తీసివేయాలి. నాణ్యమైన జీడిపప్పును కూడా రోస్టింగ్ చేయాలి. ఈ మూడింటిని నిర్ణీత నిష్పత్తిలో కలిపి ఉప్పు చేర్చి రెడీ టు ఈట్ స్నాక్స్‌గా ప్యాక్ చేయాలి. వీటికి కొంత పరిమాణంలో మసాలా దినుసుల పొడి కలిపి మసాలా నట్స్‌గా కూడా తయారుచేయవచ్చు. మార్కెటింగ్ అవసరాల మేరకు 35గ్రా, 100గ్రా, 250గ్రా, 500గ్రా, 1 కిలో పరిమాణాల్లో ప్యాకెట్లను రూపొందించుకోవచ్చు. ఎక్కువగా 35గ్రా, 50గ్రా ప్యాకెట్స్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

మార్కెటింగ్: వినియోగదారుల సౌలభ్యం మేరకు అన్ని రకాల రిటైల్ దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో రెడి టు ఈట్ స్నాక్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో, బార్ & రెస్టారెంట్లలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది.

పరిశ్రమ వివరాలు:

ఉత్పత్తి సామర్థ్యం: 250 కేజీలు(ఒక రోజు - ఒక షిఫ్ట్‌కు)

పరిశ్రమ వ్యయం: రూ.25 లక్షలు

What are the total marks scored...

QUANTITATIVE APTITUDE

Direction (1-5) : What value should come in place of the question mark (?) in the following questions?

1. $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   (1) 196 (2) 125 (3) 169 (4) 225 (5) 61

2. $4\frac{1}{2}+\left(1\div2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   (1) $\frac{23}{13}$ (2) $\frac{13}{23}$ (3) $\frac{25}{13}$ (4) $\frac{25}{26}$
   (5) None of these

3. $\left\{(441)^{\frac{1}{2}}\times207\times(343)^{\frac{1}{3}}\right\}\div\left\{(14)^2\times(529)^{\frac{1}{2}}\right\}=?$
   (1) 5.75 (2) 6.75 (3) 7.75 (4) 6.25 (5) 6.50

4. –676.76 + 1237 + 897.34 – ? = 1294.25
   (1) 168.2 (2) 164.2 (3) 164.2 (4) 164.8
   (5) None of these

5. $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6+36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}+\frac{800\times289}{17\times25}=?$
   (1) 1360 (2) 1177 (3) 1470 (4) 1280 (5) 1170

Direction (6-10): Study the following table carefully and answer the given questions. Table shows the percentage of marks scored by five different students in six different subjects.

Student → Marks ↓	Math (150)	English (120)	Reasoning (50)	Computer (50)	Banking (100)	GS (200)
Lucky	64%	65%	52%	60%	77%	49.5%
Prid	70%	50%	56%	58%	57%	54.5%
Kumkum	65%	75%	70%	54%	63%	57%
Alka	48%	55%	64%	56%	71%	61%
Poonam	56%	40%	48%	46%	53%	52.5%

6. What are the total marks scored by Prid in all the six subjects together?
   (1) 378 (2) 386 (3) 388 (4) 398 (5) None of these
7. What is the average marks scored in Reasoning by all the students?
   (1) 26 (2) 27 (3) 28 (4) 29 (5) None of these
8. Marks scored by Kumkum in Computer is approximately what percentage of marks scored by Alka in English?
   (1) 42% (2) 41% (3) 40% (4) 39%
   (5) None of these
9. What is the difference between the total marks scored by Lucky in Reasoning and Kumkum in GS and total marks scored by Prid in Reasoning and Alka in Math?
   (1) 80 (2) 100 (3) 90 (4) 120 (5) None of these
10. What is the aggregate approx percentage of Poonam considering all the six subjects?
    (1) 47% (2) 54% (3) 57% (4) 50%
    (5) None of these

Direction (11-15) : What will come in place of question mark (?) in the following number series.

11. 3 11 ? 115 567 3411
    (1) 25 (2) 27 (3) 42 (4) 37 (5) 33
12. 326.34375 219.0625 90.125 29.25 11 ?
    (1) 9 (2) 8 (3) 5.5 (4) 7.5 (5) 6.5
13. 5 4 23 7 3 24 9 2 ? 11 1 14
    (1) 29 (2) 31 (3) 20 (4) 21 (5) 25
14. 19 35 89 217 ? 899
    (1) 429 (2) 431 (3) 420 (4) 421 (5) 467
15. 19 29 47 77 126 ?
    (1) 235 (2) 283 (3) 200 (4) 220 (5) 226
16. A tank is fitted with 8 pipes, some of them that fill the tank and other pipes are meant to empty the tank. Each pipe that fills the tank can fill it in 8 hours, while each of those that empty the tank can empty it in 6 hours. All the pipes are kept open. When the tank is full, it will take exactly 6 hours for the tank to empty. How many pipes are filling the tank?
    (1) 4 (2) 3 (3) 6 (4) 2 (5) None of these
17. Wheels of diameters 7 cm and 14 cm start rolling simultaneously form X and Y, 1980 cm apart, towards each other in opposite directions. Both of them make same number of revolutions per second. If both of them meet after 10 second, then find the speed of the smaller wheel.
    (1) 32 cm/s (2) 42 cm/s (3) 56 cm/s
    (4) 66 cm/s (5) 44 cm/s
18. There is a ring road connecting points P, Q, R and S. The road is in a complete circular form but having several approach roads leading to the centre. Exactly in the centre of the ring road there is a tree which is 20 Km from Point P on the circular road. You have taken a round of circular road starting from point P and finish at the point after touching points Q, R and S. You then drive 20 km interior towards the tree from point P and from there, reach somewhere in between Q and R on the ring road. How much distance do you have to travel from the tree to reach the point between Q and R on the ring road?
    (1) 35 km (2) 42 km (3) 20 km (4) 25 km
    (5) None of these



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's & Clerks Special

Answers With Explanation

(1-5) :

1. (3) $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   $\Rightarrow\ \frac{66\times\sqrt{?}}{78}=11$
   $\Rightarrow\ \sqrt{?}=\frac{78\times11}{66}=13$
   $\therefore\ ?=169$

2. (1) $4\frac{1}{2}+\left(1\div2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   $=\frac{9}{2}+\left(1\times\frac{9}{26}\right)-\frac{40}{13}$
   $=\frac{9}{2}+\frac{9}{26}-\frac{40}{13}$
   $=\frac{117+9-80}{26}$
   $=\frac{46}{26}=\frac{23}{13}$

3. (2) $\left[(441)^{\frac{1}{2}}\times207\times(343)^{\frac{1}{3}}\right]\div\left[(14)^2\times(529)^{\frac{1}{2}}\right]$
   $=(21\times207\times7)\div(196\times23)$
   $=\frac{21\times207\times7}{196\times23}=6.75$

4. (5) –676.76 + 1237 + 897.34 – ? = 1294.25
   ⇒ 1457.58 – ? = 1294.25
   ⇒ ? = 1457.58 – 1294.25
   = 163.33

5. (4) $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6+36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}+\frac{800\times289}{17\times25}$
   $=\frac{(110+64+16)^2}{100}+375+544$
   $=\frac{36100}{100}+919$
   = 919 + 361 = 1280

(6-10) :

6. (3) Required total
   $=150\times\frac{70}{100}+120\times\frac{50}{100}+50\times\frac{56}{100}+50\times\frac{58}{100}+100\times\frac{57}{100}+200\times\frac{54.5}{100}$
   = 105 + 60 + 28 + 29 + 57 + 109
   = 388

7. (4) Required average
   $=\frac{50}{5\times100}\times(52+56+70+64+48)$
   $=\frac{1}{10}\times290$
   = 29


8. (2) Required percentage (%)
   $=\left[\frac{50\times\frac{54}{100}}{120\times\frac{55}{100}}\times100\right]\%$
   $=\left(\frac{27}{66}\times100\right)\%$
   = 40.90% ≈ 41%

9. (3) Required difference
   $=\left(50\times\frac{52}{100}+200\times\frac{57}{100}\right)-\left(50\times\frac{56}{100}+150\times\frac{48}{100}\right)$
   = (26 + 114) – (28 + 72)
   = 140 – 100 = 40

10. (4) Total marks obtained by Poonam
    $=150\times\frac{56}{100}+120\times\frac{40}{100}+50\times\frac{48}{100}+50\times\frac{46}{100}+100\times\frac{53}{100}+200\times\frac{52.5}{100}$
    = 84 + 48 + 24 + 23 + 53 + 105
    = 337
    ∴ Required % $=\left(\frac{337}{670}\times100\right)\%$
    = 50.29 %
    ≈ 50%

(11-15) :

11. (2) The number series is as follows:
    3 × 2 + 5 = 11
    11 × 3 – 6 = 27
    27 × 4 + 7 = 115
    115 × 5 – 8 = 567
    567 × 6 + 9 = 3411
12. (4) The number series is as follows:
    326.34375 ÷ 1.5 ÷ 1.5 = 219.0625
    219.0625 ÷ 2.5 + 2.5 = 90.125
    90.125 ÷ 3.5 + 3.5 = 29.25
    29.25 ÷ 4.5 + 4.5 = 11
    11 ÷ 5.5 + 5.5 = 7.5
13. (4) The number series is as follows:
    5 × 4 + 3 = 23
    7 × 3 + 3 = 24
    9 × 2 + 3 = 21
    11 × 1 + 3 = 14
14. (5) The number series is as follows :
    $19+2\times2^3=35$
    $35+2\times3^3=89$
    $89+2\times4^3=217$
    $217+2\times5^3=467$
    $467+2\times6^3=899$
15. (3) The number series is as follows:
    19 29 47 77 125 200
    +10 +18 +30 +48 +75
    +8 +12 +18 +27
    ×1.5 ×1.5 ×1.5
16. (1) Let the no. of filler pipe = x
    ∴ No. of empty pipe = 8 – x
    ATQ, $\frac{8-x}{6}-\frac{x}{8}=\frac{1}{6}$
    $\Rightarrow\ \frac{4(8-x)-3x}{24}=\frac{1}{6}$
    ⇒ 32 – 4x – 3x = 4
    ⇒ 7x = 28
    ⇒ x = 4
17. (4) Let the speed of smaller wheel = x c.m/s
    In 10 sec, it will cover 10x cm.
    ∴ Distance covered by the smaller wheel in one revolution
    $=2\times\frac{22}{7}\times3.5=22$ cm
    ∴ No. of revolutions made by smaller wheel in 10 sec
    $=\frac{10x}{22}=\frac{5x}{11}$ .... (i)
    Distance covered by bigger wheel in 10 sec = (1980 – 10x) cm
    ∴ No. of revolutions made by bigger wheel in 10 sec $=\frac{1980-10x}{44}$ .... (ii)
    ATQ,
    $\frac{5x}{11}=\frac{1980-10x}{44}$
    ⇒ 20x + 10x = 1980
    ⇒ 30x = 1980
    $\Rightarrow\ x=\frac{1980}{30}=66$ cm/sec.
18. (3)



Clearly, radius of the circle is 20 km.
Hence, One has to cover a distance of 20 km to reach a point between Q and R.

ఉద్యోగాలు

ఒఎన్‌జిసి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఒఎన్‌జిసి) - నెట్ 2017 ద్వారా **ఇ 1 లెవెల్ ఎగ్జిక్యూటివ్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 27
హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ **ఖాళీలు:** 20
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబిఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్/ హెచ్‌ఆర్‌డి/ హెచ్‌ఆర్‌ఎం)/ పీజీ (పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్)/ రెండేళ్ల పీజీ డిప్లొమా(పిఎం/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (సబ్జెక్ట్ కోడ్ 55)/ మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ **ఖాళీలు:** 5
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబిఏ(ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్ **ఖాళీలు:** 2
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(హిందీ) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో అనుభవం ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 40 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: హిందీ(సబ్జెక్ట్ కోడ్ 20)
ఎంపిక: యుజిసి నెట్(నవంబర్ 2017) స్కోరు, అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు ముందుగా యుజిసి నెట్ 2017కు దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్/ రోల్ నెం వచ్చిన తరవాతనే ఒఎన్‌జిసికి అప్లయ్ చేసుకోవాలి
యుజిసి నెట్ 2017 ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 11
యుజిసి నెట్ 2017 : నవంబరు 5
యుజిసి నెట్ వెబ్‌సైట్ : http://cbsenet.nic.in
ఒఎన్‌జిసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 21 నుంచి
ఒఎన్‌జిసి ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 19
ఒఎన్‌జిసి ఇంటర్వ్యూలు: 2018 జనవరిలో
వెబ్‌సైట్: www.ongcindia.com

ఎన్‌ఎఫ్‌ఎల్

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌ఎల్)- **మేనేజ్‌మెంట్ ట్రైనీస్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **మొత్తం ఖాళీలు: 36**
విభాగాలవారీ ఖాళీలు: హెచ్‌ఆర్ 12, మార్కెటింగ్ 24
వయసు: ఆగస్టు 31 నాటికి 29 ఏళ్లు మించరాదు
అర్హత: 60 శాతం మార్కులతో (ఎంబిఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా) (పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ హెచ్‌ఆర్)/ ఎమ్మెస్సీ(అగ్రికల్చర్)/ (ఎంబిఏ/ పీజీడిబిఎం) (మార్కెటింగ్/ అగ్రి బిజినెస్ మార్కెటింగ్ / ఇంటర్నేషనల్ మార్కెటింగ్ / రూరల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్: సెప్టెంబరు 23న
పరీక్ష కేంద్రం: హైదరాబాద్ తదితర ప్రధాన నగరాలు
దరఖాస్తు ఫీజు: రూ.735(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ దివ్యాంగులు/ డిపార్టుమెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 6
వెబ్‌సైట్: www.nationalfertilizers.com

అడ్మిషన్స్

ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు)- కింది **డిస్టెన్స్ ఎడ్యుకేషన్** కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబిఎల్) ప్రోగ్రామ్, ఏడాది పీజీ డిప్లొమా (హ్యూమన్ రైట్స్ లా/ మెడికల్ లా & ఎథిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ లా/ ఇంట లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా/ ఛైల్డ్ రైట్స్ లా/ కన్స్యూమర్ లా & ప్రాక్టీస్/ సైబర్ లా& సైబర్ ఫోరెన్సిక్) **అర్హత:** డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: http://ded.nls.ac.in

వర్షం.. హర్షం...

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట నిచ్చాయి. శనివారం ఉదయం వరకు జిల్లాలో 9.1 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం నమోదైంది. ధర్మారంలో 13.2 మిల్లీ మీటర్లు, రామగుండంలో 12.4, కమాన్‌పూర్‌లో 11.2 మిల్లీమీటర్లు, జూలపల్లి, ఎలిగేడులో 11.8, శ్రీరాంపూర్ లో 9.6, మంథనిలో 7.2, ముత్తారం మంథని, సుల్తానాబాద్‌లో 6.2, ఓదెలలో 5.4, పెద్దపల్లిలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమైన ముసురు ఇంకా కురుస్తూనే ఉంది. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలున్నాయి. చెరువులు, కుంట ల్లోకి నీరు చేరుతోంది. హుస్సేన్‌మియా వాగుకు ప్రవాహం పెరిగింది. మానేరు వాగు స్వల్పంగా పారుతోంది.


ప్రవహిస్తున్న హుస్సేన్‌మియా వాగు

పర్యావరణ పరిరక్షణకు

మట్టి వినాయకులే శ్రేయస్కరం

- ట్రినిటి డిగ్రీ కళాశాలలో ఏకో వినాయకుల తయారీ





పెద్దపల్లి కల్చరల్: పర్యావరణ పరిర క్షణకు మట్టి వినాయకులే శ్రేయస్కరమని పెద్దపల్లి ట్రినిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజు, మందల నీతా రెడ్డి అన్నారు. స్థానిక కళాశాలలో శనివారం విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయకులను ప్రదర్శించారు. విద్యార్థులు ఆహార ధాన్యాలు, పూలు, పండ్లు, కూరగాయలు, మట్టితో తయారు చేసిన ఈ వినాయకులు పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ఉంటాయని, ప్లాస్టర్‌ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వాటిని వాడకూడదని, రసాయనాలతో వాతావరణం కలుషితం అవుతుందని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజలకు వీటిని అందిస్తూ అవగాహన కల్పిస్తామన్నారు.







ట్రినిటి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రదర్శన







మొక్కలను కాపాడుకోవాలి

- **రామగుండం కార్పొరేషన్ 25 వేల మొక్కల పంపిణీ**
- **పాల్గొన్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ లక్ష్మీనారాయణ**

కోల్‌సిటీ: ప్రాణ వాయువునిస్తున్న చెట్లను ప్రాణప దంగా కాపాడుకోవాలని ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమా రపు సత్యనారాయణ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కొంకటి లక్ష్మీనారా యణతో కలిసి హరితహారం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు కురువాలని, వర్షాలు కురువాలంటే చెట్లు ఉండాలన్నారు. రామగుండం పారి శ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యం ఎక్కువగా ఉన్నందున స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను ఎక్కువగా పెంచాలన్నారు. నగరంలోని పరిశ్రమలను ఏకతాటిపైకి తీసుకువచ్చి హరితహారంలో చురుగ్గా పాల్గొనేలా చే యాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. నగరంలో పచ్చదనంతో పాటు పరిశుభ్రత పెంపొందించడానికి త్వర లో ప్రారంభించనున్న సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం చౌరస్తాలో ప్రజలకు మేయర్ కొంకటి లక్ష్మీనా రాయణ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ రిగిన సభలో మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ రామ గుండంగా తీర్చిదిద్ది బంగారు రామగుండం చేస్తా నన్నారు. ఒకే రోజు 25 వేల పండ్ల, పూల మొక్కలు పం పిణీ చేస్తున్నట్టు, ప్రతి ఇంట్లోని ఖాళీ స్థలంలో, రహదారి వెంట మొక్కలు నాటి సంరక్షించాలని, ఇందు కోసం 10వేల ట్రీగార్డ్స్ తెప్పించినట్టు తెలిపారు. కార్యక్రమాల్లో కమిషనర్ జాన్‌శామ్‌సన్, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెం డెంట్ ఇంజనీర్ మల్లికార్జునుడు, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం విజయపాల్‌రెడ్డి, జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యురాలు సోమారపు లావణ్య, హరితహారం కమిటీ సభ్యులు, కారొ ఫ్రేటర్లు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణ


ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు

ఆదివరహస్వామి ఆలయంలో డిప్యూటీ స్పీకర్ పూజలు

కమాన్‌పూర్ : మండల కేంద్రంలోని ఆదివరహస్వామి ఆలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి శనివారం శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. డిప్యూటీ స్పీకర్‌కు పూజారులు ఆలయ సిబ్బంది పూ ర్ణకుంభంతో స్వాగతం పలికారు. పద్మాదేవెందర్‌రెడ్డి ఆల యం చుట్టు 108 ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో హరి తహారంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం ఆల య ఈవో మారుతిరావ్, ఎంపీపీ ఇనగంటి ప్రేమలతలు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు మంథని సర్పం చ్ పుట్టశైలజ, టీబీజీకెఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, వైస్‌ఎంపీపీ కొట్టె భూమ య్య, సర్పంచ్ కొంతం సత్యనారాయణ, ఎంపీటీసీలు దేవి స్రవంతి-లక్ష్మినర్సయ్య, గాదె అనురాధ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.





పూజలు నిర్వహిస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి, ప్రదక్షణలు చేస్తున్న డిప్యూటీ స్పీకర్



కోలాటంపై క్రేజ్...

సుల్తానాబాద్: ఇటీవల కాలంలో కోలాటంపై మహిళల్లో ఆసక్తి పెరిగింది. బృందాలుగా ఏర్పడి కోలాటంలో శిక్షణ పొందుతూ ప్రదర్శనలిస్తున్నారు. భక్తిభావంతో కూడుకున్న ప్రదర్శనలకు కొందరు ప్రాధానత్య ఇస్తుండగా... మరి కొందరు వేడుక ఏదైనా తమ ప్రదర్శన ఇస్తున్నారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన 27 మంది మహిళలు శ్రీ వేణుగోపాలస్వామి కోలాట బృం దంగా ఏర్పాటయ్యారు. మూడేళ్ల క్రితం శిక్షణ పొంది ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రముఖ దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో, ముఖ్యమైన రోజుల్లో వీరు ప్రదర్శనలు ఇస్తున్నారు. 2015లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం లో వీరు తొలి ప్రదర్శన ఇచ్చారు. అలా అంచ లంచెలుగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో పాల్గొనే వరకూ ఎదిగారు. తిరుమలలో జరిగే ఉత్సవాల్లోనైనా వీరి బృందం ప్రదర్శన ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు వైభ వంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భం గా స్వామి వారి వాహన సేవలో కోలాట ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఇలా వీరి ప్రదర్శనలు కరీంనగర్ వరహస్వామి ఆలయం, చిన్నకలువల శ్రీసీతారామ, ముప్పిరితోట వెంకటేశ్వర ఆలయంతోపాటు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాలు, దసరా, వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవం, దేవీ నవరాత్రి ఉత్సవాలు, శ్రీసీతారాముల కల్యాణోత్సవంతోపాటు ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో సుల్తానాబాద్ వేణుగోపాలస్వామి కోలాట బృందం ప్రదర్శనలు ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి.

● బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ ● పలు ప్రముఖ ఆలయాల్లో ప్రదర్శనలు ● గ్రూపులుగా ఏర్పడిన మహిళా బృందాలు
● రేగడిమద్దికుంటలో అత్యధిక గ్రూపులు ● ఖర్చుకు వెరవకుండ నేర్చుకుంటున్న మహిళలు


బ్రహ్మోత్సవాలలో మహిళల కోలాట ప్రదర్శన


:రేగడిమద్దికుంటకు చెందిన కోలాట బృందం

● నెల రోజుల శిక్షణ...

కోలాటం నేర్చుకునేందుకు మహిళలు వీణవంక మండల కేంద్రానికి చెందిన సమ్మయ్య అనే శిక్షకున్ని ఎంచుకున్నారు. నెల రోజులపాటు శిక్షణ ఉంటుంది. పదిహేను, ఇరవై రోజుల్లోనే వీరు శిక్షణ పూర్తి చేస్తూ ప్రదర్శన ఇస్తు న్నారు. కోలాటం శిక్షణ ఇచ్చినందుకు ఒక్కొక్క మహిళ రూ.400 ఇస్తున్నారు. ఒక బృందంలో 24 మంది శిక్షణ పొందుతారు. వీరు శిక్షణ అనంతరం ప్రదర్శనల కోసం చీరెలు, గాజులు, కాళ్లకు గజ్జెలు, ఒంటికి ఆభరణాలు, కోలలు, ఇతరత్ర మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తొలి ప్రదర్శనలో బోనాలను, బతుకమ్మలను ఎత్తుకునేందుకు మరో నలుగురు మహిళలను ఎంచుకుంటున్నారు. వీరికి డ్రెస్‌లు, ఇతర పరికరాలను ఈ కోలాటం బృందం వారే సమకూర్చుతున్నారు.

గ్రామగ్రామాన కోలాటాలు

ఏడాది నుంచి కోలాటాల సంస్కృతి గ్రామల్లో విస్తరించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు కోలాటం నిర్వహిస్తున్నారు. కోలాటంపై క్రేజ్ పెరగడంతో బాలికలు మొదలుకొని గృహిణిల వరకూ ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని రేగడిమద్దికుంటలో బృందాలుగా ఏర్పడి నెల రోజులపాటు శిక్షణ పొందారు. అందరూ ఒకే రకమైన చీరలు ధరించి తమ తొలి ప్రదర్శనలను గ్రామదేవతకు ఇస్తున్నారు. ఇప్పటికీ 20 బృందాలు ఇలాగే చేశారు. ఇంకా శిక్షణ పొందే వారు ముందుకు వస్తూనే ఉన్నారు. మద్దికుంట, మల్లయ్యపల్లిలో చిక్కుడు రాజన్న ఆధ్వర్యంలో కోలాట బృందానికి అంకుర్పారణ జరిగింది. అనంతరం మూడు నెలల సమయంలో మరో 19 బృందాలు ఏర్పడటం, ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం. గ్రామాల్లో జరిగే కొలుపులు, పెద్దమ్మ జాతరలు, ఎల్లమ్మ పట్నాలు, పోచమ్మబోనాలు వంటి వేడుకల్లో తమ ప్రదర్శనలతో కనువిందు చేస్తున్నారు.

● ఆలయాల్లో కోలాటం ప్రదర్శనలు

వేణుగోపాల స్వామి కోలాటం బృందానికి చెందిన మహిళలు కేవలం ఆలయాల్లో జరిగే వేడుకల్లో మాత్రమే తమ కళను ప్రదర్శిస్తారు. రెండేళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు, యాదగిరి గుట్ట లక్ష్మినృసింహస్వామి, పెద్దపల్లి, గోదావరిఖని, చిన్నకలువల, నీరుకుల్ల, ముప్పిరితోట, దేవునిపల్లి, వేముల వాడ, సిరిసిల్ల ఆలయాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని కోలాటం ప్రదర్శించారు.



ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం
పల్లా అన్నపూర్ణ, వేణుగోపాలస్వామి కోలాట బృందం



రెండేళ్ల క్రితం వైశ్యభవన్‌లో గోదావరిఖనికి చెందిన వెంకట్ రెడ్డి, తిరుపతిరెడ్డి శిక్షణలో కోలాటం నేర్చుకున్నాం. అప్పట్నుంచి అనేక దేవాలయాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. స్వామి ముంగిట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని, మనఃశాంతి పొందుతున్నాం.

తొలి ప్రదర్శన తిరుమలలో: రామిడి లత



శిక్షణ ఇచ్చిన గురువులు వెంకట్ రెడ్డి, తిరుపతిరెడ్డిలు మాకు తిరుమలలో పాల్గొనే అవకాశం కల్పించారు. గతేడాది బ్రహ్మోత్సవాలలో భాగంగా రథసప్తమి రోజున వెంకటేశ్వరస్వామి ఎదుట తొలి ప్రదర్శన ఇచ్చాం. ఆ అనుభూతి ఇప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోయింది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, గోదాకల్యాణం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో కోలాటం ప్రదర్శిస్తాం.

దేవుడి సేవకే అంకితం..:నరహరి సరోజన



సేవా దృక్పథం, భక్తిభావంతో కోలాటం కళను నేర్చుకున్నాం. తమ కళ, ప్రదర్శనలు వేణుగోపాలస్వామికే అంకితం. ఈ ఆలయంలో స్వామి ఉత్సవాలు కన్నుల పండువగా ఉండేందుకు ప్రదర్శనలిస్తూ స్వామి వారిని కీర్తిస్తూ, స్మరిస్తూ భగవంతుడి సేవలో గడుపుతున్నాం. ఆలయాల్లో ప్రదర్శన ఇస్తే మానసికోల్లాసం, ప్రశాంతత చేకూరుతోంది.

బతుకమ్మకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని
మెంగని నీలవేణి




బతుకమ్మ సందర్భంగా కోలాటం ప్రదర్శన ఉంటే బాగుంటుందని నేర్చుకున్నాం. నెలరోజులు శిక్షణ పొందాం. ఒక్కొక్క బృందం 30 నుంచి 50 వేలు ఖర్చు చేసి చీరలు, ఆభరణాలు సమకూర్చుకున్నాం. గ్రామాల్లో పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కళను ప్రదర్శిస్తున్నాం. బోనాలు, పోచమ్మ, పెద్దమ్మ దేవతల కొలుపులు, జాతరల సమయంలో కోలాట బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అత్యధికంగా కోలాట బృందాలు
ముదురు కోళ్ల లలిత, రేగడిమద్దికుంట



రేగడిమద్దికుంటలో అత్యధిక కోలాటం బృందాలున్నాయి. ఒక్కొక్క గ్రూపునకు 25 మంది చొప్పున 20 బృందాలు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ఆరు నెలల నుంచి మహిళలు ఆసక్తిచూపారు. మల్లయ్యపల్లె చిక్కుడు రాజన్న బోడపట్ల రజని తొలిసారిగా కోలాటంపై ఆసక్తి చూపి వీణవంకకు చెందిన సమ్మ య్య ద్వారా శిక్షణ పొందారు. తొలి ప్రదర్శన గ్రామదేవతకు ఇస్తూ ఆరోజు గ్రామంలో బోనాల పండుగ చేసుకుంటాం.

కోలాటం శిక్షణనే జీవనోపాధిగా
దాసారపు సమ్మయ్య, శిక్షకులు వీణవంక



కళనే నమ్ముకున్నా. తెలంగాణ ఉద్యమంలో ధూందాంలో కీలకపాత్ర పోషించా. కుటుంబ పోషణకు కోలా టం నేర్పించడం జీవనోపాధిగా ఎంచుకున్నాను. ఒక్కో బృందంలో 25 నుంచి 50 మంది ఉంటారు. ఒక్క బృందానికి నెల రోజులు శిక్షణ ఇస్తా. ఇప్పటి వరకు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్‌తో దాదాపు వంద బృందాలకు కోలాటం నేర్పించా.

కరువు కల్లోలం...

● ఎటు చూసినా బీడు భూములే
● 50ఏళ్ల క్రితం ఉత్తర తెలంగాణలో దుర్భర పరిస్థితులు
● ఉపాధి కోసం వలసలు ● శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌తో జీవితాల్లో వెలుగులు



శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రదాయనిగా నిలిచింది. ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతం నేడు పచ్చదనం పరుచుని తెలంగాణ ధాన్యాగారంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాల మాదిరిగా తెలంగాణలోని ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతాలైన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి వరిసాగులో గుర్తింపు పొందాయి. ఎస్సారెస్పీ నిర్మాణంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు, వ్యాపారాలు పెరిగాయి. పట్టణీకరణ పెరిగి జీవనప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. ధాన్యరాశులు పండించిన శ్రీరాంసాగర్ నేడు నీరు లేక వెలవెలా పోతోంది. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, ఎగువన గోదావరిపై ప్రాజెక్టులు కట్టడంతో ఎస్సారెస్పీలోకి నీటి రాక తగ్గిపోయింది. ప్రాజెక్టు నిండక ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'పునర్జీవం' పేరుతో 1000 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 10న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోచంపాడ్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు, తర్వాత పరిస్థితులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం..



ఆంధ్రజ్యోతి, జగిత్యాల : యాభై ఏళ్ల క్రితం ఉత్తర తెలంగాణ కరువు, కల్లోలిత ప్రాంతంగా ఉండేది. పంటలు లేక భూములన్నీ బీడుగా ఉండేవి. సాగునీరు లేక జొన్న, మొక్కజొన్న పంటపైనే ఆధారపడి బతికేవారు. కరువు, కాటకాలతో ఇక్కడ ఉండలేక ముంబాయి, షోలాపూర్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉన్న ఊరిని వదిలిన ప్రజలు ఎన్నో కష్టాలతో బతుకు వెళ్లదీశారు. గంజి మెతుకులు, గట్కా తిని బతికారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో సాగునీరు లేక బంగారు పంటలు పండే భూములన్నీ బీడుగానే ఉండేవి. సాగునీరు లేకతినడానికి తిండి కూడా దొరికేది కాదు. ఏ పూటకు ఆ పూట అన్నట్లు కొందరు దంపుడు బియ్యం తింటుండేవారు. ఇంకొందరు గట్కానే రెండు పూటలా తింటుండేవారు. మరికొందరు అయితే ఏకంగా జొన్న అంబలి చేసుకుని బతుకుతుండేవారు.ఇలా ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో ఉండేది. ఎక్కడో కొందరు మోతుబరి రైతులు తప్పితే గుంటెడు భూమిలో పంటసాగు చేసుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుండేవారు. జీవనోపాధి కోసం ఈ ప్రాంతంలోని చాలా మంది గత్యంతరం లేక వలసబాట పట్టారు. 1960కి ముందే ముంబాయి, సోలాపూర్ లాంటి ప్రాంతాలకు పెద్ద సంఖ్యలోనే వలసలు వెళ్లారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, మల్యాల, జగిత్యాల ప్రాంతాల వారు ముంబాయికి వలస వెళ్లి అక్కడే కూలీనాలీ చేసుకుని బతికారు. జగిత్యాల ప్రాంతం నుంచి ఒకప్పుడు ముంబాయికి వలస వెళ్తే ఇప్పుడు దుబాయ్‌లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడి యువకులు ముంబాయి వెళ్లి అక్కడ ట్యాక్సీ క్లీనర్లుగా, ఇంట్లో పని మనుషులుగా చేస్తుండేవారు. కొందరు మహిళలు ముంబయిలో ఇంటి పని చేయడానికి కూడా వెళ్లారు. కొందరు సోలాపూర్ వెళ్లి అక్కడ సాంచెలు నడుపుతుండేవారు.


1970 తర్వాత మారిన పరిస్థితి

ఉత్తర తెలంగాణ రైతుల పరిస్థితి 1970 తర్వాత పూర్తిగా మారింది. కాకతీయ కాలువ నిర్మాణం ఇక్కడి ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పు తెచ్చింది. శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీరు రావడంతో ఇక్కడి రైతులు రెండు పంటలు పండిస్తూ వచ్చారు. మొదట్లో జొన్న, మొక్కజొన్న పంటను పండించిన ఈ ప్రాంతవాసులు 1990 తర్వాత వరిధాన్యం వైపు మొగ్గ చూపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జగిత్యాల ప్రాంతంలో వరి, మొక్కజొన్నతో పాటు పసుపు పంట కనిపిస్తుంది. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులకు దీటుగా శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులు వరిపంట పండిస్తున్నారు.


ఒక్కపూట అన్నం దొరకలేదు..: లక్కం రాజయ్య, లక్ష్మీపూర్



యాభై ఏళ్ల క్రితం ఒక్కపూట తినడానికి అన్నం దొరకలేదు. గట్కా వండుకుని తినేవాళ్లం. పెద్ద కుటుంబమైతే ఒక పూట గంజి మెతుకులతోనే వెళ్ల దీసేటోళ్లు. కొడుకులు పెద్దగా అయింద్రంటే ఏదో పని చే సేటోళ్లు. భూములు దున్నుకుందామంటే నీళ్లు లేవు. ఇక్కడి నుంచి ఎక్కువగా బొంబాయికే వలసలు పోయింద్రు. అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఏమాత్రం లేవు. ఎన్నో సౌకర్యాలు వచ్చిన యి.







రైతుల్లో చిగురించిన ఆశలు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన పడటంతో ఉత్తర తెలంగాణ రైతుల్లో ఆశలు చిగు రించాయి. కాలువల నిర్మాణం సాగుతున్నకొద్దీ ఆయకట్టు ప్రాంత రైతుల్లో పరిస్థితి మారింది. ఉపాధి కోసం వలస వెళ్లిన ఎందరో మళ్లీ ఇంటిదారి పట్టారు. నీరు లేక బీడులుగా మా రిన భూములు కాలువలతో బంగారు నేలలుగా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాది పడి 54 ఏళ్లు అవుతోం ది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మించడంతో ఇప్పుడు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని తన ఉనికి కోల్పోతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రాకపోవడంతో ఆయకట్టు భూములన్నీ బీడుగానే మారుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం పేరిట రూ.1000 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 10న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోచం పాడ్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే ప్రాజెక్టు నీటితో కళకళలాడనుంది.

స్వచ్ఛంద సేవకుడు..హరిత ప్రేమికుడు..

సొంత ఖర్చులతో మొక్కల పెంపకం


ఎల్లారెడ్డిపేటలో మొక్కలు నాటుతున్న వెంకట్‌రెడ్డి దంపతులు

ఎల్లారెడ్డిపేట: స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంనూ మమేకమవుతున్నాడు. సొంత ఖర్చుతో 3 వేల మొక్కలను కొనుగోలు చేసి వాటిని పలుచోట్ల నాటించాడు... ఎల్లారెడ్డిపేటకు చెందిన నేవూరి వెంకట్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త ఇప్పటికే పలు సమాజహిత కార్యక్రమాలలో భాగస్వామి అవుతూ పలువురి మన్ననలు అందుకున్నాడు. మొక్కల పెంపకంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వెంకట్‌రెడ్డి సొంత ఖర్చులతో మొక్కల నాటడం, వాటిని సంరక్షించడం ఓ బాధ్యతగా తీసుకున్నాడు. గత ఏడాది హైదరాబాద్‌లోని తెల్లాపూర్ నర్సరీ నుంచి తొమ్మిది రకాల 3 వేల మొక్కలను కొనుగోలు చేసి సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారి, నెహ్రూ విగ్రహం నుంచి గ్రామపంచాయితీ వరకు అలాగే పాత బైపాస్ మార్గంలో రోడ్డునకు ఇరువైపులా నాటించాడు. వాటి సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీళ్లు పోయిస్తూ పోషిస్తున్నాడు. సుమారు 8 లక్షల రూపాయలు వెచ్చించి మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులను సైతం ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మూడోవిడత తెలంగాణ హరితహారం కార్యక్రమంలోనూ కొరుట్లపేట వననర్సరీ నుంచి 5 వేల మొక్కలను తీసుకువచ్చి గ్రామపంచాయతీ సమష్టి సహకారంతో ఎల్లారెడ్డిపేట కిషన్‌దాస్ పేట, కిష్టంపల్లి ప్రాంతాల్లో మొక్కలు నాటించారు. నేవూరి వెంకట్‌రెడ్డి తన తల్లిదండ్రుల పేరిట ట్రస్టు నెలకొల్పి నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలు, బట్టలను పంపిణీ చేస్తున్నాడు. అదేవిధంగా ప్రతిఏటా వేసవిలో ట్యాంకరు ద్వా రా గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడు. ఇటీవలే స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట 'గరీబ్ కీ దివార్' అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదవారికి కావలసిన దుస్తులు అందేలా చేస్తున్నారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకున్న పలువురు వారి ఇళ్లల్లో ఉండే పాత బట్టలను తీసుకవచ్చి పేదవారికి ఇస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. వెంకట్‌రెడ్డి చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ సామాజిక సేవకుడి అవార్డును అందజేసింది. హైదరాబాద్‌లో గత ఏడాది వచ్చిన వరదలకు బాధితులకు పులిహోర ప్యాకెట్లు, దుస్తులు అందించాడు.




మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
నేవూరి వెంకట్‌రెడ్డి, సామాజిక కార్యకర్త



మొక్కల సంరక్షణను ప్రతివ్యక్తి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి.. రూ.8లక్షలతో ట్రీగార్డులను కొనుగోలు చేసి ఏర్పాటు చేశా. ఇందులో డాక్టర్ సత్యనారాయణస్వామి రూ. 50 వేలు విరాళంగా అందివ్వగా అదేవిధంగా ఐకేపీలో పనిచేస్తున్న సీఏ మంగ్యానాయక్, రూ.10వేలు అందించారు. మిగతా తన సొంత డబ్బులతోనే ట్రీగార్డులను పెట్టించాను. రెండేళ్ల క్రితం నాటిన మొక్క లు పెరిగి పెద్దవిగా అవుతుండడం ఎంతో సంతోషంగా ఉంది.

సమాజసేవలో ముందు..: గాండ్ల సత్యనారాయణ



నేవూరి వెంకట్‌రెడ్డి సమాజసేవలో ముందుంటూ అందరి అభిమానాన్ని చురగొంటున్నాడు. ఆయన కృషితోనే రోడ్డుకిరువైపులా మొక్కలతో పచ్చదనం పరుచుకుంది.. వీటి వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మొక్కలను నాటడమే కాకుండా పేదలకు బియ్యం పంపిణీ,పెళ్లిళ్లకు పుస్తెమట్టెలను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు.